Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 17

(Jan. 19, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 17

(Jan. 19, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 19—1—47 ఆదివారం [సంచిక 17

ఈ సంచికలో

★ కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపై దాడి
★ తెలంగాణాపై ద్వారకనాథ కచ్రూ
★ సంస్థానాధీశులకు రహస్య ఆజ్ఞాపత్రం
★ హిందూ-ముస్లిం రైతుల ఐక్యపోరాటం
★ మోటారు ట్రాన్స్‌పోర్టు
★ భిక్షాందేహి (కథ)

స్టేట్ కాంగ్రెస్ నాయకునిపై నిషేధం

ఔరంగాబాద్, జనవరి 17

నాగోరావు పాటక్ అనే స్టేట్ కాంగ్రెసు నాయకుడు ప్రభుత్వ లెవీ విధానాన్ని, పన్నుల వసూళ్ళను విమర్శిస్తూ ఉపన్యాసా లీయరాదని ఈ వేళ నైజాం ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది.

సెంట్రల్ బర్మాలో ప్రజలపై విమానదాడులా?

ధాన్యపు దొంగలను నిరోధిస్తున్నందుకు

రంగూన్, జనవరి 17

బర్మా మధ్యభాగంలో అనేక జిల్లాలలో ప్రజా సామాన్యం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనేటందుకు సంసిద్ధ పడ్డారు. దేశంలోని ధాన్యాన్ని బ్రిటిష్ పెట్టుబడిదార్లు అపహరించకుండా స్థానిక పరిపాలన అంతా తామే నిర్వహించుకుంటూ తమ ప్రభుత్వం తామే నిర్వహించుకొంటున్నారు. పోలీసు, మిలిటరీ సహాయంతో తెల్ల యజమానులు ధాన్యాన్ని తేవడానికి ప్రయత్నిస్తూంటే ప్రతిఘటిస్తున్నారు.

యాన్‌డూన్ అనే గ్రామంవద్ద ధాన్యపు పడవలను తీసుకుపోతూన్న పోలీసు కావలా దార్లకూ, గ్రామప్రజలకూ పోరాటాలు జరిగాయి. రెండువేపులాకూడా జనం చచ్చిపోయారని రాయిటర్ విలేఖరి తెలుపుతున్నాడు.

తమ ధాన్యాన్ని కాపాడుకొంటూన్న రైతులకు దోపిడీదొంగలని పేరుపెట్టి, బర్మా ప్రభుత్వం సైన్యాలను వారిపైకి పంపుతూంది. తిరుగబడిన జిల్లాలలో ఈమధ్య ప్రభుత్వ విమానాలు కరపత్రాలు వెదజల్లినాయట. తమవద్దనున్న ఆయుధాలతోసహా ప్రజలు లొంగిపోతే వారిని ప్రభుత్వం క్షమించి విడిచివేస్తుందని ఆకరపత్రాలలో వున్నదట.

కాని, ప్రజలు లొంగుబాటు చూపే ఆశ లేదని చెప్పుతూ బహుశా ఆ జిల్లాలలో గ్రామాలపై విమానదాడులు జరుగుతాయని అనుకుంటూన్నట్లు రాయిటర్ విలేఖరి సూచిస్తూన్నాడు.

కామ్రేడ్ దాట్ల అరెస్టు

మధుర తీసుకువెళ్ళారా?

(మా విలేఖరి)

ఏలూరు, జనవరి 17

నిన్న సాయంత్రం 5½ గంటలకు కామ్రేడ్ దాట్ల సూర్యనారాయణరాజును పోలీసులు తణుకులో అరెస్టుచేసి, ఈ రోజున ఏలూరుకు తీసుకువచ్చారు. రాత్రి మెయిలులో మధుర తీసుకు వెళుతూన్నట్లు తెలుస్తూంది. వివరాలు తెలియడంలేదు.

చల్లపల్లి తాలూకాలో కమ్యూనిస్టుల అరెస్టు

చల్లపల్లి, జనవరి 17

ఈవేళ ఉదయం 4 గంటలకు పోలీసులు నిమ్మగడ్డ, వెలివోలు గ్రామాలకు వచ్చి, కామ్రేడ్ మాలెంపాటి సీతారామయ్యను, ఎలమంచిలి వెంకటేశ్వరరావును, నిమ్మగడ్డ మునసబును అరెస్టుచేశారు. ఇంతవరకు మొత్తం 8 గురు అరెస్టుచేయబడ్డారు.

ఢిల్లీలో అరెస్టులు

ఢిల్లీ, జనవరి 17

ఇక్కడి రైల్వే వర్కుషాపులో ఇద్దరు కమ్యూనిస్టులు. కార్మికుల్ని సమ్మెకు ప్రోత్సహిస్తున్నారనే నేరంమీద అరెస్టుచేయబడ్డారు.

కాన్పూరులో

కాన్పూరు, జనవరి 17

కాన్పూరులో లక్షమంది కార్మికుల సమ్మె ఇంకా జరుగుతూనే ఉంది. సమ్మె సందర్భములో పోలీసులు యీ వేళ ఇద్దరు కమ్యూనిస్టుల్ని అరెస్టు చేశారు.

కాన్పూరు ఖైదీల విడుదలకు షరతులు

లక్నో, జనవరి 17

ఈవేళ యు. పి. ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ, కాన్పూరు సమ్మె సందర్భంలో అరెస్టు చేయబడిన వారందరినీ కొన్ని షరతులమీద విడుదల చేయడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పింది. ఇక ముందెన్నడూ వారు యిట్టి "అల్లర్ల" లో పాల్గొనకూడదట!

తిరువాన్కూరులో విద్యార్థి నాయకుల అరెస్టు

కాంగ్రెసు అధ్యక్షుని నిరసన

ఢిల్లీ, జనవరి 17

కాంగ్రెసు అధ్యక్షుడు కృపలానీ యిలా ప్రకటిస్తున్నారు:

"లోగడ విద్యార్థి కాంగ్రెసు నాయకులు నలుగురు తిరువాంకూరు సంస్థానంలో బహిరంగసభ జరపడానికి ప్రయత్నింస్తుంటే, అరెస్టుచేయబడ్డారు. విద్యార్థి మహాసభపై స్టేటు ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీచేయడాన్ని ఖండించుటకై వారాసభను ఏర్పాటుచేశారు.

"విద్యార్థి సభలపై సంస్థాన ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు అమలుజరపడంవల్ల, భావిభారత పౌరుల స్వేచ్ఛాభావాలు అరికట్టబడతాయి. సామ్రాజ్యవాదులు యింతవరకు ఈ విధానన్నే అమలుజరుపుతూ వచ్చారు. కాని, దేశానికి యిట్టి ఉపయోగం కలుగలేదు. అందువల్ల సంస్థాన ప్రభుత్వం వెంటనే విద్యార్థి నాయకుల్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. వారి మహాసభపై జారీచేయబడ్డ నిషేధపుటుత్తరువులను కూడా, ఉపసంహరించుకోవలసి యుంది."

సంస్థానాలలో పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సు

జనవరి 18

ప్రజాశాంతిని కాపాడ్డం కోసమంటూ బొంబాయి, యు. పి., పంజాబు మొదలైన రాష్ట్రాలలో లోగడ పబ్లిక్ సేఫ్టీ ఆర్డినెన్సును పాసుచేశారు. కొట్లాటలనరికట్టడానికి యిది ఉద్దేశింపబడిందని పైకిచెబుతూ, ప్రజాపుద్యమాలను అణచడానికి ఇది వినియోగపడుతూంది.

ఇప్పుడు సంస్థానాలలోకూడా ఈ ఆర్డినెన్సు జారీ చేయబడుతోంది. భోపాల్, కపుర్తలా సంస్థాన ప్రభుత్వాలు దీన్ని జారీచేశాయి. భోపాల్ సంస్థాన ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ, బ్రిటిషు ఇండియా యందలి రాష్ట్ర ప్రభుత్వాలను ఉదాహరణగా చూపెట్టింది.

జనవరి 19 'ఆంధ్రోత్సవం'

మద్రాసు, జనవరి 16

కామ్రేడ్ వావిలాల గోపాలకృష్ణయ్యగారు యిలా ప్రకటిస్తున్నారు:

"ఈనెల 20 వ తేదీన ప్రజాపరిషత్తుసభ సమావేశం కాబోతూంది. ఈ అదనులో, తెలంగాణాలోనూ, బ్రిటిషు ఆంధ్రలోనూ నివసించే 3 కోట్లమంది ఆంధ్రులం కలిసి విశాలాంధ్ర నిర్మాణానికై కృషి చేయాలి.

"భాషాప్రయుక్త రాష్ట్రాలన్నీ వేర్వేరు యూనిట్లుగా భారత యూనియన్‌లో చేరునట్లు ఆందోళన చేయవలసియుంది.

"ఈ నెల 19 వ తేదీన రాష్ట్రమంతటా బహిరంగసభలు జరిపి పండిట్ నెహ్రూ తీర్మానంలో "ఐక్యాంధ్ర నిర్మాణం" కూడా చేర్చవలెనని తీర్మానాలు చేయండి.

"ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌సంఘం, ఆంధ్ర మహాసభ జనవరి 19 వ తేదీన "ఆంధ్రరాష్ట్ర దినోత్సవం" జరుపవలసిందని ఆదేశించినవి. ఆనాడు ఆంధ్రులంతా తమ వాంఛను ప్రకటించి, ప్రజాపరిషత్తు అధ్యక్షులైన బాబూరాజేంద్రప్రసాద్‌కు, తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షులు పండిత నెహ్రూకు తీర్మానాలను పంపండి. తెలంగాణా ఆంధ్రులపై జరుగుచూన్న దురంతాలను తెలియజేయండి."

జీతాలు పెంచుటలో ప్రభుత్వపు పీనాసితనం

ఉపాధ్యాయులకు కనీసజీతం రు. 9 లు

మద్రాసు జనవరి 17

నాన్‌గెజిటెడ్ ఆఫీసర్లందరకూ (గ్రామోద్యోగులకు మళ్ళీ మినహాయింపు ఉంచారు) జీతాలు పెంచుతూ కొత్త స్కేళ్ళను మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది.

రు. 80 ల వరకూ జీతాలు తెచ్చుకుంటూన్న వుద్యోగులకు మద్రాసునగరంలో నూ, కొన్ని పట్టణాలలోనూ (అన్నిచోట్లాకాదు) ఇంటి అద్దెలంటూ ఎలవెన్సు ఇస్తామన్నారు.

గ్రామోద్యోగులకు తాత్కాలిక సహాయంగా ఇస్తూన్న 3 రూపాయలూ జీతంలో కలిపారు.

ఈ జీతాలు 1947 నుండీ అమలులోకి వస్తాయి.

లోకల్‌బోర్డుపాఠశాలలలోనూ, ఎయిడెడ్ స్కూళ్ళలోనూ పనిచేసే టీచర్లకు కూడా కొద్దిగా జీతాలు పెంచారు. కనీసవేతనం రు 30 లు వుండాలనే కోర్కెను మంత్రులు అంగీకరించలేకపోయారు.

లోయర్ ఎలిమెంటరీగ్రేడ్	రు.	20- 1-30
హయ్యర్ ఎలిమెంటరీగ్రేడ్	,,	25- 1-40
సెకండరీ గ్రేడ్	,,	35-1½-65
ఎల్. టి. లకు	,,	70- 5-140

ఎయిడెడ్ స్కూళ్ళలో జీతాలు రు 9 ల నుండి రు 35 ల వరకు (ట్రెయినింగైన కాలేజియేట్ గ్రేడ్ వారికి) మాత్రమే నిర్ణయించారు.

ఇక ముందునుంచి వేతనంలో ఇచ్చేవృద్ధి రెండు - మూడు ఏళ్ళకు గాక ఏటేటా వుంటుంది.

ఇంకొక విషయం ఏమంటే తాము ఇంత ఉదారంగా వ్యవహరించడం కారణంచేత సెంట్రల్ గవర్నమెంటు వేసిన జీతాల కమీషన్‌వారు ఎక్కువజీతాల నివ్వాలన్నా, తాము మాత్రం ఇవ్వదలచుకోలేదని చెప్పేశారు.

గ్రూపుల్లో చేరడానికి అస్సాం రాష్ట్ర వ్యతిరేకత

కాంగ్రెసు తీర్మానంపై రాష్ట్ర కాంగ్రెసు నిర్ణయం

గౌహతి, జనవరి 17

ఈవేళ అస్సాంరాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై, నిర్బంధగ్రూపింగును గూర్చి క్రిందితీర్మానం చేసింది:

"డిసెంబరు 6 వ తేదీన బ్రిటిషుప్రభుత్వం చేసిన ప్రకటనపై అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆమోదించిన తీర్మానాన్ని మేం పరిశీలించాము. అస్సాం నుంచి అఖిలభారత కాంగ్రెస్ కమిటీ వద్దకు వెళ్ళిన, రాయబార వర్గ సభ్యులు చెప్పిన విషయాలను కూడా విన్నాం. అన్ని విషయాలు సాకల్యంగా విచారించినమీదట, రాష్ట్ర ప్రజల మనోభావాలను బట్టి, మేం అభిప్రాయ పడుతూన్న దేమంటే: గ్రూపులను గురించి, సెక్షన్ సమావేశాలను-గురించి, లోగడ అస్సాం శాసనసభ ఆదేశాన్నిగాని, జూలై 16న చేసిన తీర్మానాన్నిగాని మార్చుకోవలసిన పరిస్థితులు ఏర్పడలేదు. (సెక్షన్ సమావేశంలో అస్సాం ప్రతినిధులెవరూ బెంగాల్ ప్రతినిధులతో కలిసికూర్చోకూడదు- అనేది).

"ప్రతి రాష్ట్రం స్వతంత్రంగా, బయటివారి బలవంతంగాని, జోక్యంగాని లేకుండా, తన రాజ్యాంగచట్టాన్ని తాను తయారుచేసుకోడానికి హక్కు ఉండాలని మేం అభిప్రాయ పడుతున్నాం అస్సాం రాజ్యాంగ చట్టాన్ని అస్సాం ప్రతినిధులు మాత్రమే తయారు చేయాలని తిరిగి మరొకసారి తెలియజేస్తున్నాం"

"రాష్ట్రంలో ఏర్పడబోయే ఎట్టి క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కొడానికి ప్రజల్ని ఆయత్తపరచవలసిందిగా అన్ని జిల్లా కాంగ్రెసు కమిటీలను యీసభ ఆదేశిస్తూంది. దేశంలో జరుగుతూన్న ప్రతిఘటనను మేం పరిశీలిస్తున్నాం. ఏ పరిస్థితిలో ఎట్టిసలహా యివ్వాలో సలహా యిస్తాం."

ఈవేళ, అస్సాం కాంగ్రెసు సోషలిస్టు పార్టీ - విద్యార్థి కాంగ్రెసు - మహిళాసంఘాల సంయుక్త యాజమాన్యం క్రింద అనేక ప్రాంతాల్లో బహిరంగసభలు జరిగాయి. సెక్షన్ సమావేశాలలో అస్సాం పాల్గొనకూడదని తీర్మానాలు చేయబడ్డాయి.

'అస్సాంకు నా సలహా సరియైనదే'

గాంధీజీ ప్రకటన

రాందేవపూర్, జనవరి 16

కొందరు ముస్లింలు అడిగిన ప్రశ్నలకు గాంధీజీ యీ వేళ జవాబు చెప్పారు:

ఒక ప్రశ్న: ఒకవైపు మీరు హిందూ ముస్లిం ఐక్యతకై పనిచేస్తూ, మరొకవైపు అస్సాం ప్రజల్ని, పంజాబు సిక్కుల్ని గ్రూపులలో చేరవద్దని సలహా యివ్వడం ఎంతవరకు ఉచితం? అలా సలహా యిస్తే, ముస్లిం లీగ్ రాజ్యాంగసభలో పాల్గొనడానికి ఎలా వీలు కలుగుతుంది?

జవాబు: గత 60 సంవత్సరాలుగా నేను హిందూ - ముస్లిం సఖ్యతకై పనిచేస్తున్నాను. ఆ ఆశయానికి, ఇప్పుడు నేను అస్సాంరాష్ట్రానికిచ్చే సలహాకూ వైరుధ్యమేమీలేదు. అస్సాం విషయమేకాదు, పంజాబుసిక్కులకు, వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి కూడ నేను ఇదే సలహా యిస్తాను. బలవంతంగా ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై తన నిర్ణయాలను రుద్దకూడదు.

"రాజ్యాంగ నిర్మాణసభలో చేరమని ఒక పార్టీ మరొక పార్టీని బలవంతం చేయజాలదు. ముస్లింలీగు రాజ్యాంగసభలో చేరకుండా ఉండే సలహా నేనేమీఇవ్వలేదు. నేను అస్సాంకిచ్చిన సలహా బ్రిటిష్ ప్రకటనకు ఏవిధంగానూ విరుద్ధంకాదు. లోగడ జరిగిన అఖిలభారత కాంగ్రెసు కమిటీ తీర్మానాన్ని నేను చూచాను. బ్రిటిష్ ప్రకటనను ఆతీర్మానం అక్షరాలా అంగీకరించింది. అందువల్ల, ముస్లింలీగు తప్పకుండా రాజ్యాంగసభలో చేరుతుందని ఆశిస్తున్నాను"

వీటో అధికారం మాకూ వుండాలి

లేకుంటే రాజ్యాంగసభను బహిష్కరిస్తామని శిక్కులు

లాహోర్, జనవరి 1[illegible]

రాజ్యాంగసభలో శిక్కు ప్రతినిధులయిన గ్యానీ కర్తార్‌సింగ్, సర్దార్ ఉజ్జలసింగ్‌గార్లు పత్రికా ప్రతినిధులతో ఇల్లా చెప్పారు.

"డిసెంబరు 6 ప్రకటనకు కాంగ్రెస్ సమ్మతించాక శిక్కుల పని మరింత అధ్వాన్నమయింది. ఆనాడు ఇండియా మంత్రి, క్రిప్సు, కాంగ్రెసు నాయకులు హామీ ఇవ్వడంచేత రాజ్యాంగసభ విషయం కూడా చూద్దామని మేమువొప్పుకొన్నాము. పంజాబు, వాయువ్య రాష్ట్రాల గ్రూపులో శిక్కుల క్షేమాలకి సంబంధించిన ఏవిషయమైనా సరే శిక్కు ప్రతినిధుల అంగీకారంలేనిదే ప్యాసు కాకూడదు. ఆవిధంగా హామీ యిస్తేనే మేము రాజ్యాంగసభలో ఇంక పాల్గొంటాము. మతసంబంధమైన సమస్యలపై రాజ్యాంగసభలో వచ్చే ప్రతిష్టంభనలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ సంఘాన్ని నియమించాలి. ఆ పరిష్కారకర్తల మాటలకు శిక్కులం ఒడంబడతాం."

మరొక 7 జిల్లాలలో మద్యపాన నిషేధం

మద్రాసు, జనవరి 1[illegible]

ఈవేళ మద్రాసు మంత్రివర్గం సమావేశమైంది. మద్యపాన నిషేధచట్టాన్ని మ[illegible] కొన్ని జిల్లాలకు విస్తరింపజేసే విషయమై చర్చించినట్లు, ఈక్రింది జిల్లాలలో చట్టం [illegible] వర్తింపజేయడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. చెంగల్పట్టు, దక్షిణఆర్కాటు, తిరుచునాపల్లి, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి. ఇవిగాక: మద్రాసు న[illegible]రంలోకూడా అమలు జరుపబడుతుందట.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

భారత ప్రజా ఉద్యమాన్ని అణచేటందుకు కుట్ర

దేశమంతా కమ్యూనిస్టు ఆఫీసులపై దాడి

కేంద్రపార్టీ కార్యాలయంమీద దాడి వివరాలు

జనవరి 14వ తేదీన సామ్రాజ్యవాద ప్రభుత్వోద్యోగులు భారత దేశం అన్ని మూలలా కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులమీద దాడిచేశారు. గంటలతరబడి సోదాలుచేశారు. బళ్ళమీద రికార్డులు తీసుకుపోయారు. ఎంతో మందిని అరెస్టుచేశారు. ఇంత విశేషంగా సోదాలు, అరెస్టులు మొదలయినవి గతంలో ఒక్క కాంగ్రెసు విషయంలోతప్ప మరేపార్టీ పైనా జరగలేదు. కాంగ్రెసుపైన కూడా ప్రభుత్వం నిషేధం ప్రయోగించినప్పుడుగాని ఇల్లా జరగలేదు. కాని, కాంగ్రెసు కేంద్రం లోనూ,రాష్ట్రాలలోనూ,అధికారంలో వుండగా పట్టసమ్మతంగా పనిచేస్తున్న కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులమీద ఈ దాడిజరగడం కాంగ్రెసుకే కళంకం.

బొంబాయిలోని కేంద్ర కమ్యూనిస్టుపార్టీ ఆఫీసును ఉదయం గం. 7-30. మొదలు మధ్యాహ్నం గం 4-30. వరకు 9 గంటల కాలం సోదాచేశారు. సభ్యత్వపు లెక్కలు (సెన్సస్), రాజకీయపు రిపోర్టులు, నిర్మాణానికి సంబంధించిన రిపోర్టులు, పార్టీ ఆర్థిక విషయానికి సంబంధించినస్టేటుమెంట్లు,వివిధ రాష్ట్రాలనుంచివచ్చిన వార్తలు, సెంట్రల్ కమిటీ తీర్మానంమీద వచ్చిన రిపోర్టులు, ఆఖరుకి అఖిలభారత మహిళా మహాసభ (అకోలా) రిపోర్టులుకూడా తర్లించుకు పోయారు.

కాని, వారు అనుకొన్నవి ఏమీ దొరక లేదు. పార్టీలోపలి గుట్టు, సంస్థానాలలోనూ, రాష్ట్రాలలోనూగల సంబంధాలు మొదలైనవి లాగాలని వారిఎత్తు. కాని దొరికినవి మామూలుగా పత్రికలలో వేసే విషయాలూ, పోస్టులో పంపే కాగితాలూను.

ఈ సోదాలు దగ్గరవుండి నడిపించడానికి వచ్చిన రయాన్ (భారత ప్రభుత్వం యొక్క కేంద్ర గూఢచారి శాఖలో అసిస్టెంటు డైరెక్టరని చెప్పారు) అనే తెల్లవుద్యోగికి మహా కోపంవచ్చింది. తన అధికారం, ప్రక్కనున్న పెద్ద పోలీసుదళం చూసుకొన్నాక ధైర్యలోపం ఏముంటుంది? కమ్యూనిస్ట్ ఆర్గనైజరు బాగ్వాల్ కాగితాలు అటూఇటూ పారెయ్యవద్దన్నాడని అతనిమీద మండిపడి "నోరుముయ్యి! బ్లడీఫూల్!" అని తిట్టాడు. నేను మళ్ళీఅదేమాట వప్పచెప్పేటంతకి ఒళ్లు తెలిసిందికాదు మానవుడికి. వెంటనే సోదాను

ఎ. ఎస్. ఆర్. చారి

నడుపుతూన్న ధన్నారి (డిప్యూటీ కమీషనరు) వద్దకు వెళ్ళి ప్రభుత్వోద్యోగుల కర్తవ్యనిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నందుకు అరెస్టు

ప్రజోద్యమాన్ని అణచివేసేటందుకై చేస్తూన్న రహస్యపు ఏర్పాట్లు అన్నీ వరసన బయట పెట్టాను.

ఇవన్నీ కలిపి సెప్టెంబరు నెలలో 'ఆపరేషన్ అసైలం' అనే పేరుతో పుస్తక రూపంలో వేయబడినాయి. (తెలుగులో 'అతి రహస్యం' అనే పేరున చిరుపత్రం రూపంలో వచ్చింది - సం) భారత పెట్టుబడిదారులతో చేయికలిపి ఈ దేశాన్ని తమ చేతిలో ఎలా వుంచుకోదలచుకొన్నారో, సంస్థానాలద్వారా మనల్ని అణచేటందుకు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో, మత వైషమ్యాలను రేపెట్టి ప్రజలను హత్య చేయించేటందుకు ఉపాయాలు ఏమేమి వెతుకుతున్నారో అవన్నీ ఆ పుస్తకంలో వివరించబడ్డాయి. వాళ్ళ ఎత్తులన్నీ కలకత్తా, నౌఖలీ, బీహార్‌లలో మతకలహాలను రేపడంలో స్పష్టం అయినాయి.

తిరువాన్కూరు, హైద్రాబాదులలో తమ తాబేదార్లయిన సంస్థానాధీశులను ఉపయోగించి ప్రజలను అణచివేస్తున్నారు. ప్రతిచోటా రైతులమీద, కార్మికులమీద, ప్రజా సామాన్యంమీద తుపాకులు కాల్చడం చీటికి మాటికి రక్తం చిందించడం పరిపాటి అయిపోయింది.

కాని, కమ్యూనిస్టులు వారి ప్రయత్నాలన్నింటికీ అడ్డుతగులుతున్నారు. వారు తయారుచేసిన రహస్య పత్రాలుకాస్తా బయట

దాడులకు పటేల్ ప్రోత్సాహం

(మా విలేఖరి)

బ్రిటిష్ వాళ్ళఎత్తులు బయట పెట్టినందుకట

ప్రజలు ఏమంటున్నారు?

పార్టీ నాయకుల ఖండన పరంపరలు

కలకత్తా, జనవరి 14

భారత రాజ్యాంగ సభలో కమ్యూనిస్టు సభ్యులయిన కామ్రేడ్ సోమనాథలహిరీ ఈ విధంగా ప్రకటిస్తున్నారు:

"బ్రిటిషు సైన్యాధికారుల రహస్య ఏర్పాట్లను కమ్యూనిస్టు పత్రికలలో బయట పెట్టకుండా ఆపివేసేటందుకని ప్రభుత్వోద్యోగులు కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులమీదా, పత్రికలమీదా ఈ దాడి చేశారు.

వలన స్పష్టం అవుతూంది.

"తాత్కాలిక ప్రభుత్వంలోని భారతీయ సభ్యులు ఈ విషయం వెంటనే విచారించి, తమ పేరు నుపయోగించుకొనే బ్రిటిష్ అధికార్లు పత్రికా స్వాతంత్ర్యాన్ని అణచివేయకుండా చూడాలని కోరుతున్నాము."

ఈ సోదాలన్నిటికీ బాధ్యులెవరు?

డాక్టర్ అష్రాఫ్ నిశిత విమర్శ

న్యూఢిల్లీ, జనవరి 16

సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు కె. ఎమ్. అష్రాఫ్ పత్రికా విలేఖరులతో ఈవిధంగాచెప్పారు.

"దేశం అన్నివేపులా కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులమీదా, ట్రేడ్‌యూనియన్ ఆఫీసుల మీదా జరిగిన సోదాల వెనక ఒక పెద్ద కుట్ర వుంది. వీటన్నిటికీ బాధ్యులెవరు? అంతరంగిక శాఖ ఈ విషయంలో మాకేమీ సంబంధం లేదంటూంది. కాని, ఆ ప్రకటన తాత్కాలిక ప్రభుత్వాన్ని మరింత అసహాయ స్థితిలో పెడుతూంది. దేశం అంతటా ఒకే పర్యాయం జరిగిన సోదాలు కేంద్రంలో అధికారంలోవున్న తమకు తెలియకుండా జరిగేటంత అసహాయస్థితిలో వున్నారా తాత్కాలిక ప్రభుత్వసభ్యులు? అల్లాకాక తమకు సర్వాధికారాలున్నట్లయితే తాము కూడా ఈ కుట్రలో పాల్గొన్నట్లేనా?"

ఒక్క పార్టీఆఫీసులనేగాక గిర్నీ కాంగార్

భారతప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 16

భారత ప్రభుత్వం ఇలా ప్రకటిస్తూంది:

"జనవరి 14న భారతదేశం అంతటా జరిగిన సోదాలను భారతప్రభుత్వం నడిపించనే వార్తను చూశాము.

"అటువంటి పొరపాటు అభిప్రాయాలు

బొంబాయి ప్రభుత్వం ఈ సోదాలు చేయవలసిందని వారిని కోరింది. బొంబాయిలో ఒక పత్రికమీద వచ్చిన కేసును పరిశోధించడంలో ఈ సోదాలు జరపమని వారు కోరారు."

"ఈ సోదాలు మిలిటరీకి సంబంధించిన విషయాలకు జరగలేదు. ప్రజాతంత్రశక్తుల్నీ ప్రజల పౌరసత్వహక్కుల్నీ అణచివేసేటందుకై ప్రభుత్వోద్యోగులు అవలంబిస్తూన్న విధానంలో ఒక భాగం ఇది. అభివృద్ధికర శక్తులపై ప్రజాతంత్ర వ్యతిరేకుల పోరాటం ప్రారంభమయింది. కమ్యూనిస్టులతో ప్రారంభమైన ఈ దాడి అతివాదాభిప్రాయాలుగల వారందరిమీదికీ పాకుతుంది. ఈజిప్టు, ఇరాక్ మొదలైనచోట్ల సామ్రాజ్యవాదులు చేస్తూన్నదదే.

"దేశభక్తిగల పార్టీలన్నీ ముందు రాబోతూన్న ప్రమాదాన్ని గుర్తించవలసి వుంది."

తాత్కాలిక ప్రభుత్వం ఏమీ ఎరుగదా?

కామ్రేడ్ డాంగే ప్రశ్న

న్యూఢిల్లీ, జనవరి 1

భారత కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కామ్రేడ్ డాంగే ఈ విధంగా ప్రకటిస్తున్నారు.

"భారతదేశం అంతటా జరిగిన సోదాలతో తమకేమీ సంబంధంలేదని భారత ప్రభుత్వం

సోదాల విషయం మాకేమీ తెలియదు

పండిట్ నెహ్రూ తంతి

చిన్న కథ

'భిక్షాం దేహి'

అట్లూరి రామారావు

నైజాంపాదుషా నిరంకుశత్వంక్రింద దేశముఖుల జాగీర్దార్లదౌష్ట్యాలకుగురియై ఆవెట్టిచాకిరి చేయలేక, ఒళ్లిరుచుకున్నా పొట్టనిండక, పెళ్ళాంబిడ్డల్ని పోషించలేక అప్పులపాలై ఉన్నఎకరండెర్పది సెంట్ల భూమిఅమ్మి, బాకీలుపోనుమిగిలిన వందరూపాయలు చేతపట్టుకుని ఎండు డొక్కల్తో బండెక్కారు, ఎక్కడయినా హాయిగాకూలిచేసి కడుపునిండాకూడుతిని బ్రతుకుదామని. బండి బెజవాడచేరింది. ఏడుస్తున్నపిల్లల్ని సవదాయిస్తు, మూటా

వందరూపాయల మాట వినేసరికి కొంచెం "దయ" కలిగింది ఆ పెట్టుబడిదారుడికి.

"వందరూపాయిలతో నాల్గుగజాలు కూడా రాదు.... ఎట్లా?........ సరే, కానీ, ఏమిచేస్తాం? శరణు జొచ్చిన వాడికి శరణివ్వక తప్పుతుందా?... సరే రేపటికి ఏదో ఒకటి చేస్తాను. అందాకా మాదొడ్డో చెట్టుక్రింద" వుండమన్నాడు.

అందరు సంతోషించారు శరణు దొరికినందుకు. రైతు పడుచు "ఎంత

ముప్పావలాపోను, ఐదు బేడలు. పావలా, ఐదణాలచొప్పున వెనకేస్తూ వచ్చారు. బాకీ అసలు తీర్చారు. వడ్డీ పది పదిహేను రూపాయలు మిగిలింది. అదికూడ రెండునెల్లలో తీర్చేస్తే తనఖా రద్దుచేయించుకొని స్వతంత్రుడిగా బతకొచ్చు అనుకున్నాడు.

అంతలో ఒకనాడు తుఫాన్ వచ్చింది. పాక పడిపోయింది. మళ్ళీ పాతిక రూపాయిలు అప్పుచేయాల్సి వచ్చింది.

అప్పుతీర్చాలనే ఆశతో మించిన శ్రమ చేస్తూ, చాలీ చాలని రేషన్ కూడు తింటా మొయ్యలేని బరువు మోస్తూవుంచే గుండె జబ్బుపుట్టి క్షీణించి సగమయ్యాడా రైతు.

అందులో రిక్షా ఎక్కిన మనిషి తాను తోటి మానవుడిచేతే లాగించుకుంటున్నామనే జ్ఞానంలేకపోయి లాగేది పశువనుకున్నట్లు ప్రవర్తిస్తాడు. కళ్ళెం, కొరడా లేకపోయినా "నడువు, నడువు" 'పరుగెత్తు' 'తింటావు? ఆ గుర్రంతో

గురజాడవారి గేయాలు

కీర్తిశేషులు గురజాడ అప్పారావుగారు వ్రాసిన పిల్లలపాటలు యీ క్రింద ప్రకటిస్తున్నాము. ఈ పాటలు వారి ముద్రితగ్రంథాల్లో లేవు. వ్రాతపుస్తకాలను వెదకి అప్పారావుగారి పుత్రులు గురజాడ రామదాసు గారు మాకు ప్రచురణార్థం పంపేరు. వారికి మా కృతజ్ఞత. [సం.]

ఉరుములు మెరుపులు మెరసేవేళ
తొలకరివానలు కురిసేవేళ
మల్లెలు మొల్లలు పూచేవేళ
మేనుల గంధం అలదేవేళ
మామిడిఫలములు పండేవేళ
మన్మధబాణం మ్రోగేవేళ
మగువల మనసులు క్రాగేవేళ.

బూరుగుచెట్టు
చిలకలతోను
యామని పలికింది

పండిన పండు
యెండిన దూదయి
పక పక నవ్వింది.

* * * * *

చిలకల్లార! చిలకల్లార!
కలవలతోనూ
యామని పలికారు?

కలవల్లారా! కలవల్లార!
రాజు వచ్చెను
కన్నులు విప్పండి

కలవల్లార! కలవల్లార!
రాజు గ్రుంకెను
కన్నులుముయ్యండి.

ఆంధ్ర ప్రజల కళారేఖలు

ప్రజా నాట్యమండలి ప్రదర్శనలు

కోగంటి గోపాలకృష్ణయ్య

నాటి వేకువఝామునే కాలినడకను, బండ్లలో బయలుదేరారు ఆదుర్దాగా అందవేమో ప్రదర్శనాలూ, ఉపన్యాసాలూ అని. రబ్బీసు అంచుపంచెల తలగుడ్డలు కొంకికర్రలు. నోట్లో చుట్టలు భుజానచద్ది సంకటి. కట్టు, బొట్టు చూస్తే బోధపడింది తెలంగాణా సోదరులని. మధిరస్టేషనులో దిగేవారు కొందరూ, పది పదిహేను, ఇరవై మైళ్ళ దూరమునుండి తెలంగాణా సోదరుల బాధలను కాశీమజిలీలుగా చెప్పుకుంటూ వచ్చేవారు మరికొందరూ.

తెలంగాణ ప్రాంతమేగాక నందిగామ, తిరువూరు, బెజవాడ తాలూకాల నుండి కూడ మూటాముల్లెకట్టి కాలి

ప్రాంతానికి దాపునవున్న 'శివాపురం'లో శివతాండవం జరగడానికి నాంది ఆరంభమైంది.

అనంతారెడ్డిగేటు, ఆపైనకొమరయ్య గేటు స్మారక చిహ్నాలుగా నిర్మించబడ్డాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్న ప్రజానీకం, ఎట్టియిబ్బందులకు గురవుతున్నారో కామ్రేడ్ పొట్లూరి సుందరం సభలో వివరించారు.

తెలంగాణప్రజల పోరాటానికిఅండగా తెలుగునాడంతా నిలిచివుందని, రాష్ట్ర కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి రాజేశ్వరరావు హామీఇచ్చారు.

ఆంధ్ర ప్రజల దైనందినసమస్యలను

మోటారు సర్వీసును జాతీయంచేయాలి

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రణాళిక

యుద్ధానంతరం దేశసంతటా వచ్చిన మార్పులు మోటారు కార్మికులకు కూడ మేల్కొల్పాయి. ఇతర పరిశ్రమల్లో కార్మికులు తమ సంఘటితశక్తిద్వారా కనీస కోర్కెలు సాధించటం చూస్తూ వచ్చారు. ఈ పోరాటాలన్నీ మోటారు కార్మికుల్లో పరివర్తనం కలిగించాయి. నూతన చైతన్యం వీరిలో వుదయించింది. తామూ కార్మిక వర్గంలో ఒక భాగమే అని గుర్తించసాగారు. రైల్వేలాగానే ట్రాన్స్‌పోర్టులో తాము ప్రధాన పాత్ర వహిస్తున్నామని తెలుసుకొంటున్నారు. తమ దుర్భరజీవితాన్ని మార్చుకొనుటకు ...

యజమానులయొక్క యిష్టాయిష్టాలపై నిర్ణయించడం జరుగుతోంది. ఇందువల్లవర్కర్ల యొక్క శ్రమకు పనితనానికి తగిన ప్రతిఫలం ముట్టడంలేదు. ఇంతేకాదు. కొందరు యజమానులు ప్రతిపనిలోనూ ...

టందుకుగాని, భార్యాబిడ్డల కష్టసుఖాలు విచారించేటందుకుగాని వారానికి ఒక రోజైనా సెలవులేదు. పండగలకుకూడా సెలవులు లేవు. ఎంత అవసరమైన పనికలిగినా, లేక జబ్బుచేసినా సెలవులు లేవు.

6 మాసాల కొకసారి 2 జతల దుస్తులు ఒక జత బూట్లు యివ్వాలి.

ప్రావిడెంటు ఫండు

... యకు 0-1-6 వంతున మినహాయించి, దానికి సమ మొత్తం యజమాని చేర్చి వర్కర్ల యూనియన్ కోరే బ్యాంకులో డిపాజిటు చేయబడాలి ॥

బోనస్

వర్కర్లజీతం తిండికే చాలకపోతే బట్టలు సంపాదించుట మరింత సమస్యగా వుంది. కాబట్టి సంవత్సరానికొక నెలజీతం ప్రతివర్కరుకు బోనస్‌గా యివ్వాలి.

వైద్యసహాయం

మోటారు వర్కర్లకు ఎండ, వాన, చలి, అనే వివక్షతలేదు. ఎల్లప్పుడూ దొగ్గుమని, రోడ్డుధూళిలో మునిగివుంటారు. ఈ వాతావరణంలో వీరి జీవితం సగంలోనే ముగిస్తుంది. వీరి ఆదాయం తిండి, బట్టలకే ...

సర్వీసు గ్యారంటీ

... రాదు. డిస్మిస్ చెయ్యరాదు. వర్కర్లపై మోపబడిన ప్రతినేరం యూనియన్ ప్రతినిధులయెదుట విచారణ చెయ్యాలి.

(మిగతా 8వ పేజీలో)

కనీసకోర్కెల ప్రణాళిక

అధిక ధరల అలవెన్సు

బేటా

ఇండ్ల వసతి

8 గంటల పని

రైల్వేగ్రైన్‌షాపుల్లో అక్రమాలు ఎదిరిస్తూ కార్మికుల పోరాటం

రాజమండ్రి, వాల్తేరు, కాకినాడలలో ఘటనలు

... కులు గోధుమలకై సమ్మెచేస్తున్నట్లు తెలిపారు. సమ్మెను నిలపవలసిందని తాను తగినయేర్పాట్లు చేయుచున్నానని, బ్రాంచి కార్యదర్శికి తెలుపవలసిందని జిల్లా ఆఫీసరు తిరిగి జవాబు యిచ్చాడు. "ఎం. ఎస్. ఎం. రైల్వే ఎంప్లాయీస్ ...

మంచివి కాకపోవుటచేత వాటిని పుచ్చుకోటానికి కార్మికులు తిరస్కరించారు. ఈ విషయాన్ని బ్రాంచి కార్యదర్శికి తంతి ద్వారా తెలియపర్చారు. వెంటనే బ్రాంచి కార్యదర్శి స్థానికాధికారియైన లోకోఫోర్మన్‌ను ...

భీమవరంలో

కాకినాడలో

జీ తా లు

రాజీపంథా కప్పుకోడానికి కమ్యూనిస్టులపై నిందలు

దేశముఖుల సాక్ష్యంతో అప్రస్తుత విమర్శలు

అఖిల భారత సంస్థాన ప్రజా మహాసభ కార్యదర్శి ద్వారకనాథ కచ్రూ నివేదికపై సమీక్ష

అఖిల భారత సంస్థాన ప్రజామహాసభ కార్యదర్శి శ్రీ ద్వారకనాథ కచ్రూగారు నల్లగొండజిల్లాలో పర్యటన చేసి కార్యనిర్వాహకవర్గానికి ఒకనివేదిక సమర్పించారు; అది పత్రికలలో ప్రకటింపబడ్డది. దానిలో దేశముఖుల, జమీందారుల గూండాచర్యలను సమర్థించడానికీ, ప్రజలను అణచివేయడానికీ, నైజాంప్రభుత్వం మిలిటరీ, పోలీసు దాడులు సాగించి కాల్పులు చేయించిందనే విషయాన్ని స్పష్టంగా తీసుకవచ్చారు. అయితే ప్రస్తుతం అఖిల భారత సంస్థానమహాసభ నాయకత్వం అనుసరిస్తున్న కమ్యూనిస్టు వ్యతిరేకవిధానాన్ని మాత్రం వదలిపెట్టలేదు. కమ్యూనిస్టులనుగూర్చి, అందులో వారు నడుపుతున్న ఉద్యమాన్నిగూర్చి చెప్పవలసివచ్చినప్పుడు, కమ్యూనిస్టు వ్యతిరేక విషయాలు కొన్ని — అవి ఎంత అసంబద్ధంగా, అప్రస్తుతంగా ఉన్నా — చెప్పడం పరిపాటియైపోయింది.

కచ్రూగారు ... మొదటిభాగంలోనే కమ్యూనిస్టులు యుద్ధకాలంలో ఏదో చేశారని, ప్రస్తుతానికి ఎంతమాత్రం సంబంధించని కొన్ని నిందారోపణలు చేశారు. ఇప్పటి విషయమేమిటి: నల్లగొండజిల్లాలో మిలిటరీ ...

కచ్రూగారు 1942 ఉద్యమం సంగతి తీసుకవచ్చారు. అసలు హైద్రాబాదు సంస్థానంలో ఈ సమస్యే లేదు. మహారాష్ట్ర, కర్నాటకప్రాంతపు ముఖ్య స్టేటు కాంగ్రెసు నాయకులను అరెస్టుచేసి జైలులో బెట్టారు. తెలంగాణాలో అదికూడ లేదు. ఆ కాలంలో స్టేటు కాంగ్రెసు పెద్ద యెత్తున సాగించిన సత్యాగ్రహాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించారని వ్రాశారు. స్టేటు కాంగ్రెసు పెద్ద ఎత్తున అట్టి సత్యాగ్రహ ఉద్యమాన్నే సాగించలేదు. వాదావు 3, 4 వందల మంది మాత్రం ...

... వారు పర్యటనచేసిన కొద్దికాలంలోనే దాడులు జరిగిన అన్నిగ్రామాలకు వెళ్ళడం సాధ్యపడి వుండదు గాబట్టి, సంఖ్యలవిషయంలో భేదించడం సహజం. అంతముఖ్యమైనది గాదు.

స్త్రీలను చెరచలేదా ?

కాని మిలటరీవారు స్త్రీలను చెరచిన విషయం నిజంకాదన్నారు. ఒకటి వారు అన్ని గ్రామాలకు వెళ్ళలేదు. రెండు వారు గ్రామ ప్రజలకుముందుగా తెలియకుండాఆకస్మికంగా రావడం, మూడు స్త్రీలవారంతటవారుపురుషుల ...

బద్దం ఎల్లారెడ్డి

నిజాంరాష్ట్ర మహాసభాధ్యక్షుడు

రాజీ పంథా కప్పిపుచ్చుటకు

వెనుకటి చరిత్రను త్రవ్వటం

కమ్యూనిస్టులు - బాధ్యతాయుత ప్రభుత్వ నినాదం

ఆంధ్రమహాసభ నుండి చీలి పోయిన దెవరు ?

ప్రజలను అణచుటకు దాడి

దేశముఖుల రక్షణకు మిలటరీ దాడి

కమ్యూనిస్టులపై దేశముఖుల నిందలు

జమీందార్ల నిందలకు మితవాదుల మద్దతు

బలవంతంగా సభ్యులలో చేర్చుకొబడ్డారా?

... వారి సంఖ్య 18 అయితే 10 అనీ చెప్పారు. అరెస్టులసంఖ్యవిషయంలోనుభేదిం ...

(మిగతా 7 వ పేజీలో)

కాపీ కమ్యూనిస్టుల ప్రజాసేవను, పలుకుబడిని గుర్తించక తప్పదు

నైజాం రాక్షసత్వానికి, తుపాకులకు వెరువని తెలంగాణా

పిశాచ పరిపాలనను ప్రతిఘటిస్తూంది

నైజాం ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో గత రెండుమాసాలనుండి, మిలటరీ పోలీసు దాడులు జేసి, దారుణమైన హింసాకాండ అమలు జరిపి ఉద్యమాన్ని రుదిచివేయ ప్రయత్నించింది. ప్రజలు పూర్తిగా గుండెనిబ్బరం గోలుపోయి, స్వయంగా ప్రజా ఉద్యమంతో సంబంధం వదులుకొని, కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్ర మహాసభ కార్యకర్తలను, నాయకులను ప్రభుత్వానికి పట్టిఇస్తారని జిల్లా అధికారులు ఆశించారు. అదేమీ జరుగలేదు. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు రహస్యంగా ప్రజలలోవుండి, పనిజేస్తునేయున్నారు. ప్రజలు వీరికి పూర్తిగా అండ నొసంగుచున్నారు. తిరిగి జమీందారీ దోపిడీ విధానం అమలు జరుపుటకు, పటేలు పట్వారీలు దేశ్ముఖులు, స్థానికాధికారులు చేయు ప్రయత్నాన్ని ప్రజలు సంఘటితంగా ఎదిరించుచునే యున్నారు.

ప్రభుత్వం గతసంవత్సరం మాగాణి భూములపై ఎకరానికి మూడుమణుగుల ధాన్యం వసూలుచేసింది. లేవీ చిన్న, పెద్దఅనే విచక్షణలేకుండా అందరు రైతులు చెల్లింతనలసియుండుటనే లీవ ...

ప్రజల నుంచుటకు సూర్యాపేట సినిమా హాలు జైలుగా మార్చబడ్డది. ప్రజలు పాటలుపాడుతూ, దిశలు ప్రతిధ్వనించు నినాదాలిస్తూ, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలోక్తులు, వినోదాలు ...

పాటు స్త్రీలుగూడా పోరాటమునందు పాల్గొన్నారు. మిలటరీ దాడుల ఫలితంగా మరణించిన అగ్గురిలో ముగ్గురు స్త్రీలు. గాయపడినవారిలోగూడా స్త్రీలు ఉన్నారు క్రిందివారు మరణించారు.

1. శ్రీమతి పద్దెర వీరమ్మగారు ...

ప్రజాసేవకుల కుటుంబాలకు ఇండ్లు లేకుండా చేస్తున్నారు

నల్లగొండ తాలూకాలో పోలీసుల దారుణాలు

నల్లగొండతాలూకాలో పోలీసులు, మిలిటరీ గ్రామాలమీదపడి అనేకమందిని అరెస్టు చేయడం, చెప్పరాని హింస లకు గురిచేయడం, పాఠకులకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రజలలో భీతావహం కలిగించడానికి పోలీసులు, ఆంధ్రమహాసభ ఆఫీసులను జప్తుచేస్తున్నా ...

రెడ్డి, గాజుల పెంటుసాహెబు, షేకు ఉర్దాన్‌లను కార్యకర్తలను ఇంకా పట్టి ఇవ్వనందుకుగాను బూతులు తిట్టారు. రామిరెడ్డిని కొట్టారు.

మిలటరీ దాడిలో చనిపోయినవారివి, గాయపడినవారివి చాలా బీదకుటుంబాలు. కుటుంబాన్ని పోషించు పురుషులు ...

ప్రెటింగు ప్రెస్సుపై నైజాం ప్రభుత్వ నిర్బంధం

కొప్పోలుగ్రామంలో దారుణాలు

అరెస్టు చేయబడినవారి విడుదల

మిలటరీని వీరోచితంగా ఎదిరించిన గ్రామం

ఆంధ్రమహాసభపై ముస్లిం రైతుల విశ్వాసం

మల్లారెడ్డిగూడెంపై పోలీసుల దౌర్జన్యం

ఆంధ్రమహాసభ కార్యకర్తలపై దొంగ కేసులు

మువ్వా జగన్నాథ వెర్కటనర్సయ్య

బైటకు పెళ్ళిన ప్రజలలో

[illegible]

స్టేట్ కాంగ్రెస్‌పై నైజాం నిరంకుశ ప్రభుత్వ దుండగాలు

కాల్పులు, హత్యలు, అరెస్టులు, కేసులు

నైజాం ప్రభుత్వం ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీలతో బాటు స్టేటు కాంగ్రెసు సంస్థపైనగూడా తీవ్రనిర్బంధ విధానం ఆరంభించింది. ప్రజలతో ఏమాత్రం సంబంధం పెట్టుకోని వారిని నిర్మాణించే స్టేటుకాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అందరిని అరెస్టు జేసి, కేసులు బెట్టుచున్నది. కేసులు, అరెస్టులనుండి దాటి నిర్బంధవిధానం ప్రజలపై పోలీసుల కాల్పులవరకు దిగింది.

తెలంగాణా స్టేటు కాంగ్రెసు అధ్యక్షుని అరెస్టు

తెలంగాణా రాష్ట్రకాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఖండన

"నైజాం ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ జమలాపురం కేశవరావుగారిని నైజాం ప్రభుత్వం అరెస్టుచేసినదంటే, దాన్ని స్టేటు కాంగ్రెసు సవాలుక్రిందనే భావిస్తున్నది. కాని నైజాం ప్రభుత్వం ఒక విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. ఇటువంటి దమననీతివల్ల, ...

హృదయాలను చూరగొంటున్నారనియు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగస్తుల తప్పులను బయలుపెట్టుచున్నారనియు స్థానిక ఉద్యోగస్తులు వీరిపై శాంతిరక్షణచట్టం క్రిందకేసులు పెట్టుచున్నారు. జమానతుమీదకూడ విడుదలకాకుండా పోలీసు ఉద్యోగస్తులు ప్రయత్నించుచున్నారు. పల్లెలలోని సానుభూతిపరులపైకూడ చాలచోట్ల పోలీసు ఉద్యోగస్తులు కేసులు కల్పించి వారిని బాధపెట్టుచున్నారు.

తెలంగాణా స్టేటు కాంగ్రెసు ఖండన

తెలంగాణా స్టేటు కాంగ్రెసు క్రిందితీర్మానం గావించింది.

"స్టేటుకాంగ్రెసు కార్యకర్తలు ప్రజల ...

... కర్తలను, సానుభూతిపరులను వెంటనే విడుదలచేసి క్రింది ఉద్యోగస్థులను మందలించవలెననియు యీ సమితి ప్రభుత్వమును కోరుచున్నది.

మధిర తాలూకా స్టేటుకాంగ్రెసు కమిటీ కార్యదర్శి అరెస్టు

వరంగలు కాంగ్రెసు నాయకుని అరెస్టు

మొత్తం 100మంది స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు, కేసులు

కాంగ్రెసువాదులకు విజ్ఞప్తి

ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ నాయకుల ఖండన

శ్రీ బద్దం ఎల్లారెడ్డి (ఆంధ్రమహాసభ అధ్యక్షులు), శ్రీ రావి నారాయణరెడ్డి (ఆంధ్రమహాసభ కార్యదర్శి), శ్రీ పెరవల్లి వెంకటరమణయ్య (స్టేట కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగార్లు) యీ క్రింది ప్రకటన చేస్తున్నారు.

6 జనవరి (ఆదివారం) తేదీన నాందేడు జిల్లాలోని అర్ధపూర్ (ఖుందల్ వాడీ) లో స్టేటు కాంగ్రెసు మహారాష్ట్ర శాఖ యాజమాన్యాన కీర్తిశేషులైన గోవిందరావు పన్సారేగారిని సంస్మరించుటకై, వారి స్మారక చిహ్నంవద్ద సమావేశమైన 2000 ప్రజాసమూహంపై ...

స్మారకచిహ్న వేదికను నిర్మించడానికి గూడ ప్రభుత్వానుమతి గావాలి; శాంతి భద్రతలకు భంగపాటు కలుగుతుందని జిల్లా అధికారులు రిజర్వు పోలీసుదళాన్ని పంపించారని ప్రభుత్వప్రకటన.

అబద్ధాల ప్రకటన

స్టేటుకాంగ్రెసు నాయకుని హత్య

తెలంగాణా ప్రజల బాటనే మహారాష్ట్రులు కూడా

వీరస్మరణంవల్ల మతకలహాలు వస్తాయట

ప్రభుత్వం తనప్రకటనలో గోవిందరావు పన్సారేగారి స్మారక చిహ్నంవద్ద వారిని సంస్మరించడానికి ప్రజలు సమావేశంగావడానికి 'మతవైషమ్యాలను రెచ్చగొట్టే ప్రదర్శనాలు' అని పేరు పెట్టింది.

... కాని ప్రభుత్వమొకవైపు ప్రజా ఉద్యమాలపై దాడి ప్రారంభించినా దానిని ఎదుర్కొనడానికి స్టేటు కాంగ్రెసు తగిన పోరాట సన్నాహాలేమీ చేయకుండా పోరాటం తీసుకరావద్దనే అఖిలభారత సంస్థాన ప్రజా మహాసభ సలహాను స్వీకరించి మౌనం వహిస్తున్నది. ఇప్పటికైనా కండ్లుతెరచి పోరాటాన్ని నడుపడానికి సంసిద్ధులవుతారని ఆశిస్తున్నాము.

స్టేట్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

(5 వ పేజీ తరువాయి)

తప్పించుక తిరుగుతున్న నలుగురు కమ్యూనిస్టులు ఒకచోట నన్ను కలుసుకున్నారు. వందలాది ప్రజలుండిరి. పోలీసు చూస్తూ ఊరుకుండకతప్పిందికాదు" అని కర్ణ్చూగారే రిపోర్టులో చెప్పారు. హింసించి బలవంతముగా ప్రజలను సంఘంలో చేర్చుకుంటే ప్రజలలో కమ్యూనిస్టులకు ఇంతబలం, పలుకుబడి యెందుకుంటుంది? ...

ఆంధ్ర మహాసభ, కార్మిక ఉద్యమం, కమ్యూనిస్టుపార్టీలపై సాగుచున్న నిర్బంధ విధానం, నేడు స్టేటుకాంగ్రెసుపై గూడ ప్రారంభమైనది. క్రమేపీ స్టేటుకాంగ్రెసును గూడ విచ్ఛిన్నంచేసి, తమ నిరంకుశత్వాన్ని ప్రజావిప్లవ వెల్లువనుండి రక్షించుకోవాలనే సామ్రాజ్యవాదులఎత్తు స్పష్టమయింది.

ఇప్పటికైనా కాంగ్రెసు దేశభక్తులు కండ్లు తెరవాలి. ... ఐక్యమై నైజాం నిరంకుశత్వాన్నుండి మన ప్రజల విముక్తులచేయుటకు ముందుకు రావలసిందిగా స్టేటుకాంగ్రెసు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

"ఇదీలోకం"
నాటక ప్రదర్శనం
కొండముది గోపాలరాయశర్మగారిచే
రచించబడిన
గుంటూరుజిల్లా ప్రజానాట్యమండలివారిచే
రేపల్లెలో 22-1-47
తేదీన ప్రదర్శించబడును

వెలువడ్డాయి
కామ్రేడ్ జోషి, ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుల చిత్రాలతో కూడిన కేలండర్లు వెలువడ్డాయి. వెల 0-12-0
"ప్రకాశంగారి వస్త్రవిధానం అమలుజరిగితే"
రచన: పుచ్చల సత్యనారాయణగారు
వెల 0-4-0
మేనేజరు,
ప్రజాశక్తి పబ్లిషింగ్ హౌస్.

సుస్వాగతము
ప్రభాత్ కూల్ డ్రింక్సు
(Prabhat Cool Drinks)
బిసెంటురోడ్ — బెజవాడ.
అన్నికాలములలోను చదువనగు చల్లని పానీయముల (Cool Drinks) కొరకును.
బెజవాడకు 1947 సంవత్సర కానుక

సంస్థానాధీశులకు రాజకీయశాఖ రహస్య ఆజ్ఞాపత్రం!

సార్వభౌమాధికారం చక్రవర్తిదేనట!!

బ్రిటిష్‌వాళ్ళ ప్లానులో సంస్థానాధీశుల స్థానాన్ని గురించీ, అప్లానుప్రకారం భారతదేశంలో ఏర్పడబోయే రాజ్యాంగంలో సంస్థానాధీశులు వహించవలసిన పాత్రను గురించీ రాజకీయశాఖవారు మనదేశపు రాజకుమారులకు వివరంగా కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు.

1946 జూన్ 8 వ తేదీన బొంబాయిలో నరేంద్రమండలియొక్క రాజ్యాంగ సంఘం సమావేశంలో రాజకీయ సలహాదారు ఉపన్యసించినప్పుడే (ఎంతో రహస్యంగా జరిగింది) ఈ ఆజ్ఞలు అంతవివరంగా కాకపోయినా ...

... కులు సంపాదించడానికై ఆటంకం కలిగించే వాగ్దానాలను చెయ్యకుండా నేను జాగ్రత్త పడ్డాను"

అందుచేత "పై మెమొరాండమూ, (మే 16) ప్రకటన ఒక్కచోట పెట్టి చూస్తే భావి భారతరాజ్యాంగంలో చేరడానికై తమకు అనుకూలమైన షరతులను ప్రతిపాదించడానికి సంస్థానాధీశులకు మంచి అవకాశం ఇవ్వబడిందనే నా ఆశ."

మా విలేఖరి

2. రాజ కుటుంబాల సమస్యలను తట్టుకోవాలి.

3. ప్రభుత్వంచట్టసమ్మతంగావుండే దాని స్వరూపాన్ని గురించి ప్రశ్నించరాదు

1. రాయబార కమిటీ నిర్ణయాలను ప్రతిసంస్థానం అంగీకరించాలి.

రాజకీయశాఖ పని అంతతో అవలేదు.

"సంస్థానప్రజానీకంయొక్క సహాయసంపత్తులు సంస్థానాధీశులకు వుండేటట్లు వారికి రక్షణ యివ్వడం" ఈ శాఖ వారి మరోబాధ్యత.

రత్నంలాంటి మాట!

ప్రజలు సంస్థానాధీశుల పక్షాననిలబడేటట్లు చేయడానికై తెలంగాణాలో తెలుగు పల్లెలమీదకు సంస్థాన సైన్యాలతోపాటు ...

... పర్వాలేదు. అని సంస్థానాధిపతులకు ధైర్యం చెప్తున్నాడు.

కాంగ్రెస్ బయట వున్నంతసేపూ "సంస్థానాలు" పోవాలని గంతులు వేసినా కాదిలో మెదమార్చేక వాళ్ళే చల్లబడతారని ధైర్యం చెప్తున్నాడు.

ఈ ఎత్తులు సాగనియ్యం

ఏమయినా ఈ రాజకీయ సలహాదారు మహా తెలివైనవాడు.

తనఎత్తులలోగల మర్మం, అట్టుపుట్టు ఆనవాళ్ళు అన్నీ ఎరుగును. అధికారంలోకి వచ్చాక కాంగ్రెసు, లీగూ సంస్థానాధీశులకు కాకాపడుతూ, ప్రజోద్యమాలను ...

... వసరం. విద్యార్థులం మనం ఎంతగా ఐక్యమయితే మన తలితండ్రు లంతగా మనలను బలపర్చుతారు. నిరంకుశ విద్యాలయాధికారులను ఓడించి మన హక్కులను సాధించగల్గుతాం.

చౌదరి ఫ్యాన్సీస్టోర్సు & బుక్ డిపో, కొల్లూరు

మావద్ద అన్నిరకముల ఫ్యాన్సీసామానులు, ప్రజాశక్తి ప్రచురణలు, స్కూల్ పుస్తకములు వగైరా సరసమైన వెలలకు దొరుకును.

మాకినేని సుబ్బారావు,
ప్రొప్రయిటరు.

... మీలో మీరు మాట్లాడుకున్నా, బ్రిటిష్‌ఇండియాప్రతినిధులతో మీరుమాట్లాడినా రాజకీయశాఖ సలహా ఇష్టంమీద జరగాలిసుమా అని హెచ్చరించడమే.

... గాలు తయారుచేయడంతో కాంగ్రెసుకు, లీగుకు తగాదాలు పెడతాం. ఇద్దరూ పేచీపడి కృంగిపోతారు. ఆ రాయబారాలలో మీకు చేతనైనంతవరకు గుంజుకోండి.

రహస్య కమ్యూనిస్టు నాయకులను లొంగిపొమ్మని నైజాం ఉత్తరువు!

హైద్రాబాద్ జనవరి 16

హైద్రాబాదు సంస్థానంలో రహస్యంగా ఉంటూ, తెలంగాణా ప్రజాపోరాటాన్ని నడుపుతున్న కమ్యూనిస్టు నాయకులలో 13గురిని వారంరోజులలో ప్రభుత్వంకు లొంగిపోవాలని, అట్లుచేయనిచో హైదరాబాదు రక్షణచట్టంక్రింద శిక్షింపబడుదురని నైజాంప్రభుత్వ మొక ప్రకటనచేసింది. ఇట్టి శిక్ష 7 సంవత్సరాలు ఖైదు, లేక 2 వేల రూపాయల జుల్మానాగా యుండునని గూడ ప్రకటించింది. ప్రభుత్వ పేర్కొన్న నాయకులలో ముఖ్యులు.

1. శ్రీ బద్దం ఎల్లారెడ్డిగారు, నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభాధ్యక్షులు
2. శ్రీ రావి నారాయణరెడ్డిగారు, ఆంధ్రమహాసభ కార్యదర్శి
3. శ్రీ మగ్దూం మొహియుద్దీన్ గారు, అఖిల హైద్రాబాదు ట్రేడ్‌యూనియన్ అధ్యక్షులు
4. శ్రీ ఆరుట్ల రామచంద్రారెడ్డిగారు, నల్లగొండజిల్లా ఆంధ్రమహాసభ అధ్యక్షులు
5. శ్రీ యల్. మహేంద్రగారు,
6. శ్రీ యస్. ప్రభాకరరావుగారు, కరీంనగరంజిల్లా ఆంధ్రమహాసభ ప్రధానకార్యదర్శి
7. శ్రీ ఓంకార్ ప్రసాద్‌గారు, హైద్రాబాదుస్టేటు విద్యార్థినాయకులు
8. శ్రీ కె. వి. మురళీధర్‌గారు } కరీంనగరం జిల్లా ఆంధ్ర మహాసభ కార్యకర్తలు
9. శ్రీ బి. శంకరయ్యగారు }

మోటారు కార్మికుల హక్కులు

(4 వ పేజీ తరువాయి)

సినియారిటీ

వర్కర్లలో ప్రమోషన్లు సీనియారిటీనిబట్టికాక యజమానుల అభిమానాలనిబట్టి జరుగు తున్నాయి. ఇందువల్ల వర్కర్లను చీల్చి వారిని బానిసలుగాచేసి, వారిచేత వెట్టి చాకిరీకూడ చేయించుకుంటున్నారు.

కాబట్టి సీనియారిటీ గుర్తించి దాని ప్రకారం ప్రమోషన్లు చేస్తుండాలి.

భోజనశాలలు

బస్‌స్టాండులలో వర్కర్లు ఎండవానలలో ధూళిలోనూ భోజనం చేయవలసి వస్తోంది. కాబట్టి వర్కర్లకు భోజనశాలలు బస్‌స్టాండులలో ఏర్పరచాలి.

కారుషెడ్లు

కొన్ని కంపెనీలకు నైటుహాల్టు ప్రదేశాలలోకూడా షెడ్లులేవు. అందువల్ల వర్కర్లు భార్యాబిడ్డలను వదలిపెట్టి చలిలో బస్‌లకు కావలా ఉండవలసి వస్తోంది. ఈచలికి బొగ్గు బస్‌లు కావడంవల్ల ఉదయంస్టార్టుకావడంలో ...

డిటెన్షన్ బ్రహ్మరాక్షసిపై ఆంధ్ర విద్యార్థుల పోరాటం

విద్యార్థులలో ఐక్యత ఆవశ్యకత

గత మూడు నెలలు ఏదో ఒక స్కూలులో డిటెన్షన్లకు వ్యతిరేకంగా సమ్మెలు నడుస్తూనేయున్నాయి. "బానిస విద్యావిధానం నశించాలి!" "డిటెన్షన్ విధానం రద్దుచేయాలి!" అనే నినాదములు ఏమూలజూచినా ప్రతి విద్యాలయంలో మారు మ్రోగుచునేయున్నవి. అనేకచోట్ల విద్యాలయములు వారములతరబడి మూసివేయుటజరిగింది. ఈపరిస్థితులకు కారణం ఏమిటి? విద్యార్థులు డిటెన్షన్‌విధానం రద్దుచేయుటకు ఏమి చేశారు? ఏమి చేయనున్నారు? అనే సమస్యలు ఆలోచించాలి.

రాష్ట్రమంతటా అక్టోబరు 18 న "డిటెన్షన్ వ్యతిరేక దినోత్సవం" జరుపబడింది. సమ్మె జరుగని విద్యాలయం లేదని చెప్పవచ్చు. అప్పటికే వారంరోజుల నుండి డిటెన్షన్‌లకు వ్యతిరేకంగా ఐక్యతతో, ధైర్యంతో ...

... ఆచారం. కాని యీ సంవత్సరం డబ్బు కట్టుకొను ఆఖరుతేదీ వరకు, డిటెయిన్ చేయబడిన విద్యార్థుల లిస్టు అధికారులు ప్రకటింప దలుచుకోలేదు. అందుచే అందరినుండి డబ్బు వసూలుచేయ ప్రారంభించారు. డిటెయిన్ చేయబడిన విద్యార్థులకు తిరిగి డబ్బు వాపసుచేయ ...

... తర్వాత మా పిల్లలను అంటుకోండి" అని 2 వేలమంది విద్యార్థి సంరక్షకులు స్కూలుముందు పికెట్ చేశారు. గన్నవరంలాంటి ప్రాంతములలో, కుప్పలనూరుపుడువదలి, తలిదండ్రులుస్కూలు గేట్లవద్ద విద్యార్థులకు అండగా నిలబడ్డారు. తలిదండ్రులు దీక్షవహించుట ...

... మందిని మించి డిటెయిన్ చేయ సాహసించలేక పోయారు. క్రితం సంవత్సరం కొన్ని స్కూళ్ళలో నూటికి 30 మంది వరకు డిటెయిన్ చేశారు. ఈమారు 20, 25 మందిని డిటెయిన్ చేశారు. విద్యార్థుల ఆందోళన, తలిదండ్రుల అండ, నిరంకుశ అధికారులకు కలవరపరచాయి. కసాయి కోతకు హద్దులు తగ్గించుకొనవలసి వచ్చింది. వేటికి గూడ చల్లపల్లి, గుడివాడ, పులిచింతల, బెజవాడ, గన్నవరం, నందిగామ స్కూళ్ళలో విద్యార్థులు సప్లిమెంటరీ లిస్టులను పంపుటకు, డిటెన్షన్లను రద్దుచేయుటకు ఐక్యంగా పోరాడుచున్నారు. పెద్దలు, తలిదండ్రులు వీరికి అండగా నిలచియున్నారు.

విద్యార్థి కాంగ్రెసునాయకుల వైఖరి

పైవిషయములు ఒక్కదానిని స్పష్ట పర్చుతున్నాయి. విద్యార్థిసామాన్యం నేటి బానిస విద్యావిధానంను అంతరింపజేయవలయునని తహతహ లాడుచున్నారు. ...

పదకొండు జిల్లాలలో బెంగాలీ రైతుల బ్రహ్మాండమైన పోరాటం

ఏభై లక్షలమంది హిందూ-ముస్లిం రైతుల ఐక్యత

పి. సి. జోషీ

బెంగాల్లో నేడు బ్రహ్మాండంగా జరుగుతున్న రైతు పోరాటాలను గురించి పెట్టుబడిదారీ దినపత్రికలు ప్రకటించడమే మానేసాయి. బెంగాలు రాష్ట్రపు- జలపాయగురి, దినాజ్‌పూర్, రంగపూర్, మైమన్‌సింగ్ ఢక్కా, పాబ్నా, జెస్సోర్, ఖుల్నా, 24 పరగణాలు, మిడ్నపూర్, మొదలగు 11 జిల్లాలలో నూ యీనాడు బ్రహ్మాండమైన ప్రజావెల్లువ తాండవిస్తోంది. గతసంవత్సరం కలకత్తాలో ఐ. ఎన్. ఏ. ప్రదర్శనలు జరిగినప్పుడు, బొంబాయిలో ఆర్. ఐ. యన్. తిరుగుబాటు జరిగినప్పుడు ఆనాడు అక్కడి ప్రజలలో గోచరించిన ఉద్రేకం నూతనోత్సాహం, పోరాడాలనే దీక్ష, లొంగకూడదనే పట్టుదల యీనాడు బెంగాలు రైతుల్లో ద్యోతకమవుతున్నాయి. ఇది భావి భారత విప్లవ పోరాటానికి మరొ నూతన మెట్టు.

బెంగాల్ రైతాంగంలో నూటికి 41 మందికి భూమి యేమాత్రంలేదు. వీరు కేవలం జమీందార్లయొక్క, భూస్వాములయొక్క భూములు పాలుకు తీసుకొని సాగుచేస్తారు. సంవత్సరం పొడుగునా అహర్నిశలు కష్టించి పండించిన పంటంతా భూస్వాముల పాతబాకీల క్రింద విపరీతమైన వడ్డీలు (నూటికి మూడు వందలవరకు) కట్టి కాజేస్తారు. ఇక రైతుకు మిగిలేది నామమాత్రమే. అయినప్పటికి జమీందార్లకు, భూస్వాములకు తృప్తిలేదు. భూములన్నీ గుత్త చేసుకుని కొల్లకొచ్చి. 10 కోట్లు రూపాయిలు సంపాయించేరు. రాష్ట్ర మంతా కరువుతో కటకటలాడే కాలంలో వీరు ధాన్యాలుదొంగ వ్యాపారంచేసి 150కోట్లు సంపాయించేరు. రైతులయొక్క ఆస్తిపాస్తులన్నీ ఆక్రమించుకొని రైతులను కేవలం పాలుదార్లుగాను, కూలీలుగాను మార్చేరు. అందుచే నేడుబెంగాల్ రైతు పోరాటం తప్పనిసరి అయింది.

తరతరాలుగా సాగుచేస్తున్నభూమిని భూస్వాములకు వదిలి వారికి బానిసలుగా వుండకూడదనీ, సంవత్సరం పొడుగునా కష్టించి పండించిన పంటలో ఒకవంతు మాత్రం భూస్వాములకిచ్చి తాము రెండు వంతులు తీసుకోవాలనె వినాదాలను బలపరుస్తు రైతులంతాతెభాగా వుద్యమంలో చేరారు.

రైతుల న్యాయమైన కోర్కెలు

రాజకీయభేదాలతో నిమిత్తంలేకుండా పాలుదార్లు కోరేకోర్కెలు సక్రమమైనవేనని ప్రతివ్యక్తీ అంగీకరిస్తారు. ఎందుచేతనంటే (పాలుదార్లు) రైతులువుపవాసలతో చావకుండా జీవించి పంటలుపండించడానికి రైతులకు రెండువంతులు అవసరమని ప్రతివారూ అంగీకరిస్తారు.

1940 సం॥లో ప్రభుత్వం నియమించిన "ఫ్లడ్" కమిటీ బెంగాలుపరిస్థితులన్నీ విచారించి భూములుసాగుచేసుకునే అధికారం రైతుకేవుండాలనీ, కౌలురేటు మూడోవంతుదాటరాదనీ సలహాయిచ్చారు. కాంగ్రెసూ, లీగుకూడారైతుల కోర్కె సక్రమమైనదేనని అంగీకరిస్తాయి కానివారి వర్గస్వభావమే వారినిపాలుదార్ల వుద్యమానికి తోడ్పడకుండా అడ్డుపడుతూంది. ఈనాడు లీగుమంత్రివర్గం భూస్వాములకు, జమీందార్లకు వ్యతిరేకంగా రైతులకు సాయపడకుండా దిగజారుతూంది.

దేశంనలుమూలలనుండి (తెభాగా) శ్రీవంతులు రైతులకు కావలిసినే పోరాటాన్ని ప్రతిప్రజాస్వామికవాదీ, ప్రతిదేశభక్తుడు బలపరచాలి. ఈపోరాటంనేడు బెంగాల్లో జయం పొందితే కరువు ప్రమాదాలనుండి బెంగాలు దూరంగా వుంటుంది.

1943 సం॥లో వచ్చినకరువు రాక్షసి మండి బెంగాలును కాపాడడానికి యావద్భారతదేశంబెంగాలుకుతోడ్పడి అండగా నిలబడ్డారు. నేడుకూడా అదేవిధంగా జమీందార్లకు, దొంగ వ్యాపారస్తులకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుపోరాటానికి తోడ్పడాలి. ఈపోరాటంలో హిందూ ముస్లింరైతులు హిందూ ముస్లిం భూస్వాములకు వ్యతి[illegible]

రేపి అంతర్యుద్ధం తీసుకురావాలనుకొనే ద్రోహులకు యిదిగట్టిదెబ్బ.

ప్రజలలో ఐక్యత

ఈనాడు ఈపోరాటం సాగిస్తున్నది కేవలం (పాలుదార్లు) రైతులుమాత్రమే కాదు. గ్రామాలలో శ్రమపడి జీవించే ప్రజానీకమంతా యీపోరాటాన్ని బలపరుస్తున్నారు. ఇంతకుపూర్వం హిందూ-ముస్లిం రైతుల్లో ఇట్టి ఐక్యత ఎప్పుడు రాలేదనేచెప్పాలి. యీఐక్యతను చెడగొట్టడానికి భూస్వాములు వేసే యెత్తులన్నీ విఫలమవుతున్నాయి. బెంగాలు జాతీయ జీవనంలో యిది ఒక నూతన ఘట్టం. బెంగాలు రైతు యీనాడు పరుల పాలుభూమికొరకు నిరీక్షించక తన భావి భవితవ్యాన్ని తానే నిర్మించుకో బూనుతున్నాడు. బెంగాల్ జాతీయ వాదులలో ముఖ్యంగా మధ్యతరగతులలో దేశభక్తులకు యేవగింపు కలిగించే చీలికలు, కలహాలు జీర్ణించి వున్నాయి. యిట్టి వాతావరణంనుండి బెంగాల్ రైతులు యీనాడు ముందుకువచ్చి కార్యాచరణకు దిగి ఐక్యతను సాధించి బెంగాల్‌కేగాక భారత దేశ విముక్తికే మార్గదర్శకులయ్యారు.

ప్రజాస్వామిక నిర్ణయాలు

బెంగాల్ రైతులు తమ గ్రామాలలో ప్రజాస్వామిక సూత్రాల ననుసరించి గ్రామకమిటీలను యెన్నుకున్నారు కమిటీ యిచ్చే నిర్ణయాలను గ్రామస్తులంతా తూ-చా తప్పకుండా అమలు జరుపుతారు. ధాన్యాలు పోగుచేసి కాపాడడానికి జమీందారీ గూండాల నెదుర్కొనేందుకు వాలంటీరుదళాలు సిద్ధంగా వుంటాయి. గూండాలను తరమడానికి స్త్రీలు సైతం తోడ్పడుతున్నారు. యీ పోరాటాలతో ఒక విధమైన నూతన ఉత్సాహం, చైతన్యం బెంగాలు గ్రామాలలో వచ్చింది. రైతుల మధ్యనుండి వారిని నడపగల నాయకులు ముందుకు వస్తున్నారు. ఇది భావి భారత ప్రజా పోరాటానికి ఒక నిశ్చితమైన శుభ సూచకం.

సామ్రాజ్య వ్యతిరేకత

తెభాగా పోరాటాలలో గొప్ప విశేషమేమంటే బెంగాల్ రైతుల్లో యీనాడు సామ్రాజ్య వ్యతిరేకధోరణి చాలా హెచ్చయింది. బ్రిటిష్‌సామ్రాజ్యవాదులు బెంగాల్లో శాశ్వత జమీందారీపద్ధతి ప్రవేశపెట్టి రైతులకు తీరని అన్యాయం చేశారు. యీనాడు బెంగాల్లో రైతుకు రక్షణ లేనేలేదు. జమీందార్లయొక్క భూస్వాములయొక్క దోపిడికి వారు బలిఅయ్యారు. ఈ జమీందార్లు ఒకవైపున రైతులనుపీడించి దోచుకుంటూ రెండోవైపున ప్రభుత్వానికి తాబేదార్లుగా తయారయ్యారు. సామ్రాజ్యవాదులు ప్రసాదించిన యీ శాశ్వత జమీందారీ విధానమే వెండిబంగారాలతో తులతూగుతూండవలసిన బెంగాలును కరువుకాట[illegible]

ఆరంభంలోనే నీలిమందు పోరాటం జరిగింది. బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా అనాడే బెంగాల్ రైతులు పోరాడారు.

ఇప్పుడు బెంగాల్లో జరుగుతున్న బ్రహ్మాండమైన తెభాగా పోరాటం బ్రిటిష్ పాలకులకు స్వస్తిచెప్పే అంతిమ విప్లవానికి మార్గం.

యేనాడుబానిసభారతదేశపురైతాంగం తమ భూమి కొరకు పోరాడ డానికి ముందుకు వచ్చిందో అనాడే వారు తమ మాతృభూమి కొరకు కూడా పోరాడవలసినఅవసరాన్నిగుర్తిస్తారు. సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించ డానికి అంతిమ పోరాటం చేయాలనీ అప్పుడే సుఖప్రదమైన జీవితం గడపగలుగు తామనీ వారు గుర్తిస్తారు.

నిర్బంధ పరిపాలన

సామ్రాజ్య వాదులు తెభాగా పోరాటం వల్ల భూస్వాములతోపాటు తమ వునికికి కూడా అవాంతరం రానున్నదని గుర్తించేరు. అందుచే తనే బెంగాల్లో యేనాడు లేనటువంటి నిర్బంధ విధానం యీనాడు అమలుజరుపుతున్నారు.

ప్రతి జిల్లాలోనూ వందలకొలదీ అరెస్టులు చేస్తున్నారు. తప్పనిసరిగా నాయకులందరు, రహస్య జీవితం గడుపవలసి వచ్చింది సభలు, సమావేశాలు నిషేధించేరు. యెక్కడ చూచినా సాయుధ పోలీసులు జమీందార్ల గూండాలతో చేరి యిష్టంగులబెట్టి, స్త్రీలను అవమానపరచి గ్రామాలన్నీ నానా భీభత్సం చేస్తున్నారు.

నిరంకుశాధికార్లు సాగిస్తున్న దౌష్ట్యాలకు బాధ్యత వహించడానికి ముస్లింలీగు మంత్రివర్గం సాహసించడంలేదు. అవిధంగా జరిగితే లీగు మంత్రివర్గం ముస్లిం రైతాంగంలో తమ పలుకుబడి కోల్పోతుంది.

ప్రధానమంత్రి సుహ్రావర్దీ నిరంకుశాధికార్లు చేస్తున్న దుర్మార్గాలను గురించి విచారిస్తానని బహిరంగంగా చెప్పుతున్నాడు. కాని ప్రయోజనమేమీలేదు.

ప్రజామంత్రివర్గాలు ప్రజల తరపున వెంటనే జోక్యం కలిగించుకోవాలి. కాని తటస్థంగావుంటే పెట్టుబడిదార్లు పోలీసులు విజృంభిస్తారు. ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వట్టి మాటలతో ప్రయోజనంలేదు జనవరి మాసం ధాన్యాలు పోగుజేసుకొనేకాలం. ధాన్యం యెవరు పోగు జేసుకుంటారో వారిదేపైచేయిగా వుంటుంది. బెంగాల్ రైతులు ఈనాడు నిరాధారంగావున్నారు. అందుకుగాను ప్రతివారు వారికి తోడ్పడడానికి ముందుకు రావాలి.

ప్రతికమ్యూనిస్టుకు, పార్టీయూనిట్టుకు నేను చెప్పే విషయమేమంటే-సమావేశాలు, తీర్మానాలు, జాబులద్వారా తెభాగా పోరాటాన్ని బలపరుస్తూ బ్రహ్మాండంగా ప్రచారం సాగించాలి.

● బెంగాల్ కిసాన్‌సభకు (249 Bow bazaar street, Calcutta) బెంగాలీ పత్రికలలో అవి ప్రచురించబడేటట్టు వారు చూస్తారు.

● బెంగాలీ ప్రధానమంత్రి సుహ్రావర్దీకికూడా జాబులు. సందేశాలు అధికంగా పంపించాలి (Primier Suhrawardy, writers' building, Calcutta). ఆ జాబుల్లో పోలీసు నిర్బంధాలను, దుండగాలను ఆపుచేయించవలసిందనీ, తెభాగా కోర్కె (రెండు వంతులు రైతులకు) ను అంగీకరిస్తూ రైతులకు అన్యాయం జరగకుండా చూడవలసిందని ప్రభుత్వఉత్తర్వులు పంపించాలనీ కోరుతూ వ్రాయాలి.

ప్రజాసంస్థలన్నీ తెభాగావుద్యమాన్ని బలపరచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కిసానుసభ, ట్రేడుయూనియన్, విద్యార్థి ఫెడరేషన్, మహిళా సంఘాలు మొదలైనవి తెభాగా పోరాటాన్ని బలపరుస్తు ఎడతెరిపిలేకుండా ప్రచారం చేయాలి.

హిందూ - ముస్లిం ఐక్యత కోరే ప్రతి కాంగ్రెసువాదినీ, లీగరునీ ఈ నాడు బెంగాల్ రైతులు ఐక్యమై పోరాడు తెభాగా పోరాటానికి అండగా నిలబడి బలపరచాలని కోరుతున్నాము.

ఒకప్పుడు బెంగాలు కరువుకాటకాలతో, మత కలహాలతో, పార్టీ చీలికలతో, కక్షలతో నిండి వుండేది.

కాని, ఈ నాడు తెభాగా పోరాటం ద్వారా ఒక నూతన బెంగాల్ ఉద్భవించింది. బెంగాల్ హిందూ - ముస్లిం రైతులు ఐకమత్యంతో బ్రిటిష్‌వాళ్ళకూ, జమీందార్లకూ, జోతేదార్లకు పోలీసులకు, గూండాలకు, నిరంకుశాధికార్లకు వ్యతిరేకంగా నిలబడి ధీమాగా పోరాడుతున్నారు. మనము యెవరి మధ్య తిరుగుతూ ఉంటామో ; యెవరితో కలిసి పనిచేస్తూంటామో వారికి ఈ తెభాగా పోరాటాన్ని గురించి చెప్పడం వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని రేకెత్తించి వారిని స్వాతంత్ర్య పోరాటం వైపుకు మరల్చడ మన్న మాట.

ఆంధ్ర ప్రజానాట్యమండలి

(3 వ పేజీ తరువాయి)

గెత్తిన వాగుబాము అట్టే నిలిచిందంటారు అవ్వలు. అదెలావున్నా ఉగ్రాత లూగించే తెలంగాణా పాటలు వినేసరికి నైజాం పోలీసులు రాతి విగ్రహాల్లా కొయ్యబారిపోయారు.

"వంకర కొంకి - వరలో కత్తి
కావసిబద్ద - రేవడిసుద్ద
రాయి రప్ప - తాళంకప్ప
జంబియ పేష్కష్ - బాకు, తల్వార్"

అందిన ఆయుధాలు చేతబట్టి - జాగీర్దారుల జబదస్తీని, పరాయి తొత్తుల పశుబలాన్ని, మిలటరీ దౌష్ట్యాన్ని ఎదుర్కొడ్డి జయభేరి మ్రోగించడానికి 'ముందడుగు వేస్తున్నారా ? అనిపించింది. తెలుగుదళం సర్దుకొని ముదుకర్రల చేబూనిన తెలంగాణా సోదరులను చూస్తూంటే.....

నూతన కళారూపాలు

కష్టజీవి నృత్యం - రైతులను జమీందార్లు, కూలీలను - పెట్టుబడిదార్లు దోచుకొనడం, తమ భోగవిలాసాల కొరకు రక్తమాంసాలను హరించడం, నృత్యం ద్వారా కండ్లకు గడుతుందీ ప్రదర్శనం. కార్మిక కర్షకలోకం నిద్రమేల్కొని, తమ కష్టపరంపరలు దాటే పండుగదినానికి సంసిద్ధం కమ్మని ప్రబోధించి స్వాతంత్ర జ్యోతిని రగుల్కొల్పుతుందీ నృత్యం.

టైగర్ డ్యాన్సు

పీడించే పరప్రభుత్వాన్ని పులిగాను, పరాయి ప్రభువుల బూట్లునాకుతూ, వారి దళవల్ల తెగబలసి క్రొవ్వెక్కి, అడుగులకు మడుగులొత్తే సంస్థానాధీశ్వరులను జిత్తులమారి నక్కగాను చిత్రించబడింది. భార్యను గోల్పోయి, బిడ్డలకు దూరమైన భారతదేశ పాంథుడు - ఈ క్రూరజంతువు పాలబడతాడు. పులి తినగ మిగిలిన ఎముకల కోసం తయారవుతుంది నక్క.

తుదకు రాచకీయపార్టీలు, పీడింపబడే వర్గాలుకలసి పులినిహతమార్చి నక్కను నాశనంచేసి, తమ శ్రమ ఫలితాలను దక్కించుకుంటారు.

'పురెలో పుట్టినబుద్ధి పుడకలతోగాని పోదని' - జాగీర్దారులు, దేశముఖులు, సంస్థానాధీశ్వరులపంధాలు - ఆపద్ధతులు అంతమయితేగానిపోవని సోదాహరణగా నిరూపించి ఐక్యస్వాతంత్ర్య పోరాటమే శరణ్యమని బాట జూపేది - యీప్రదర్శనము ——

ముందడుగేయర ఆంధ్రవీరుడా,

"కాశ్మీర్‌సింహం - షేక్ అబ్దుల్లా
మ్రోగించిన - రణభేరీశబ్దం
నాజీహంతక - నైజాంపాలన
ఎదిర్చిపోరే - ప్రజావిప్లవం
బదితొత్తులకే - బల్లెపుపోటా

అని 'సై - సై' నృత్యం ప్రదర్శించినపుడు, "నవశక్తి, యువశక్తి, విప్లవ జ్వాలాశక్తి వెల్లివిరిసిన ట్లగుపించింది"

హర జటాజూటనిర్గత గంగా ప్రవాహము వలె పరుగెత్తే జనసమూహాలు ఇసుకవేసినా రాలనట్లు పొదకడుతూ— గర్జించి గాండ్రించి. శంఖంబు పూరించి రణభేరి మ్రోగించి. విజయంబుసాధించి ప్రజారాజ్యాన్ని నిర్మించడానికి బయల్దేరేరా అనిపించింది ...

లలితకళలైన సాహిత్యం, సంగీతం, శిల్పం నృత్యాల సద్యసంపత్ష రోగమిస్తోంది. 'ఆంధ్ర ప్రజా నాట్యమండలి తెలంగాణా ప్రజలకంద నుండి ఉజ్వల దీప్తిని ప్రసారిస్తోంది. ముక్కోటి తెలుగుబిడ్డలు ముందడుగు వేయడానికి ఉరికి వచ్చే ఊతం, దీక్ష, శక్తిని ప్రసాదించే సాధనగా పనికి వస్తోంది.

సామ్రాజ్యవాద వృక్ష సర్వనాశనం— దావిన కవాటాలు బ్రద్దలుకొట్టడం, స్వతంత్ర భారత సంస్థాపన ప్రజామండలి ఆదర్శం. మిన్నంటే హర్షధ్వానాలతో శివాపురంలో పదివేలమంది ప్రేక్షకులు అభినందించడమే, మన

ఉత్పత్తి, కొనుగోలుదార్ల సంఘాలలో

ధనికుల పెత్తనం కూడదు; ప్రభుత్వ హామీ కావాలి

నండూరి ప్రసాదరావు

ఉత్పత్తి కొనుగోలుదార్ల సహకార క్రయవిక్రయ సంఘాలపై బయలుదేరిన భయసందేహాలకు సమాధానంగా మద్రాసు ప్రభుత్వం కొన్ని ప్రకటనలు గావించింది. ఒకమూల సందేహనివృత్తి కొరకు యీప్రకటనలను గావిస్తూనే, ఇంకోమూల యీసంఘాలను మరింత ప్రజాతంత్ర వ్యతిరేకంగామార్చుచున్నది. తరచుజరిగే మార్పులనుచూస్తే.. ప్రభుత్వానికి అసలు [illegible]ప్లాను వున్నదా యనే సందేహం కల్గుతోంది. ఎవరెటు ఈడిస్తే అటుగాను, మొత్తంమీద ధనాఢ్యులపట్ల మొగ్గుగాను ప్రవర్తిస్తున్నదని కన్పిస్తుంది.

షాహుకార్లకుస్థానాలకేటాయింపు

ఎవరికెన్ని షేర్లువున్నా ఓటుఒక్కటే నని. ఓట్ల మెజారిటీనిబట్టి డైరెక్టర్లునెన్నుకోబడుదురనీప్రభుత్వం మొదటిస్కీము. కాని దీనివిటీవల ధనాఢ్యుల పక్షంగా మార్చింది. వసూలైన మొత్తం వాటాధనంలో 40% గనుక 50 షేర్లపైన కొన్నవారివలన సమకూరివుంటే. 50 షేర్లపైన కొన్నవారికి 7 డైరెక్టరు స్థానాలలో మా 3 స్థానాలు ప్రత్యేకించబడతవట. ప్రభుత్వం ప్రకటనునుబట్టే10 కోట్లకు సుమారు 83 లక్షల రూపాయలే ఇంతవరకూ షేరుధనం వసూలైంది. ఇందులో అత్యధికభాగం 50, 100 చొప్పున షేర్లు కొన్నవారివల్లనే వేయబడింది. ఇకముందు యింకా షేర్లు ఎక్కువగా కొనిపించినా. షాహుకార్లు మిల్లుయజమానులు, పెద్దభూస్వాములు మున్నగువారే ఎక్కువ షేర్లు కొనగలరు. కాబట్టి వారికి 7 టింట మూడుస్థానాలు ప్రత్యేకించడమంటే. దాదాపు యీసంఘాలను షాహుకార్ల వగయిరాల చేతులలో వదిలంగా పెట్టటమేనన్నమాట. నెత్తీ, నోరు కొట్టుకుంటున్నా, షాహుకార్లను సంతృప్తిపరుస్తానికి కాకపోతే ఈస్థానాల రిజర్వేషన్ ఎందుకు ?

పైగా ప్రభుత్వం యీసంఘాల స్థాపనకై వరుగులెడుతూంది. అప్పుడే సుమారు 41 సంఘాలు రిజిష్టరు గావింపబడినట్లు తెలుస్తుంది. 10 కోట్లకు 83 లక్షలేఅంటే 100 కి 8 మాత్రమే షేరుధనం వసూలుకాగా, 200 సంఘాలకు 41 మాత్రమే రిజష్టరుకాగా, ప్రజలు ఎంతతక్కువగా ఈసంఘాలలో విశ్వాసముంచి చేరుతున్నారో తెలియగలదు. ఇందుకు లోగడ మేము తెలియజేసిన లోపాలే కారణం. కాబట్టి ప్రభుత్వము ఎంతవసూలైతే అంతతోనే రిజష్టరు చేద్దాంఅనే పట్టుదలతోగనుక వ్యవహరిస్తే, మొత్తం సంఘాలన్నీ ఇప్పటికే ఎక్కువషేర్లు కొనివున్న వ్యాపారుల చేతులలోకి పోతాయనీ. అందువల్ల ఇకముందైనా ప్రజలు ఎక్కువగా వీటిల్లో చేరుఅవకాశాలు వుండవని గుర్తించాలి. అందుచే సంఘాలను యేదోవిధంగా రిజిష్టరుచేసే తొందర బదులుస్కీములో ప్రజలుచూపే లోపాలను సరిదిద్దుటకు ఉపయోగించమని కోరుతున్నాను.

సంఘాలనింత హడావుడిగా రిజిష్టరు చేయడం ఎందుకు ? ధాన్య సేకరణ యీ సంఘాలద్వారానే సాగించుటకని ప్రభుత్వ సమాధానం. అయితే పెద్ద షేరు హోల్డర్ల ప్రాబల్యంగల యీ సంఘ[illegible]రుచేసే వీరికే ధాన్యం కొనుగోలను ప్రభుత్వం వప్పగించుట మూలసూత్రాలకే విరుద్ధం కాదా ? తిరిగి మిల్లు యజమానులే పెత్తనదారులవుట లేదా ? ధాన్యసేకరణకేగానప్పుడు ఇంత హడావుడిగా, స్వల్పమొత్తాలతోనే, సామాన్య ప్రజలను వదలివేసి. కొలదిమంది పెద్దషేరు హూల్డర్లతోనే యీ సంఘాలను రిజిష్టరు చేయవలసిన అవసరం ఏమి కల్గింది ?

ప్రభుత్వానికి ఒక నిర్ణీతమగు ప్లాను లేక, ఎటుపూపితే అటు వూగుచున్నదని స్పష్టమవుచున్నది. 10 కోట్ల రూపాయలను వసూలుచేయుట, సంఘాలను రిజిష్టరు చేయుట, ఇతర ఏర్పాట్లన్నీ ఒక నెలలోనే ముగించి జనవరి ప్రారంభం ముందే ధాన్యసేకరణ సాగించుట. ఇవన్నీ ప్రభుత్వంయొక్క అవివేకాన్ని ఋజువు చేస్తున్నాయి.

స్పష్టమైన ప్రభుత్వ గ్యారంటీ వుండాలి

ప్రభుత్వ గ్యారంటీ వుండాలనే మా కోర్కెకు సమాధానంగా ప్రభుత్వమిచ్చిన ప్రకటన కొంతవరకు తమ దృక్పథంలో మార్పును సూచించినా, ప్రజలకు మాత్రం అంతతృప్తి కరంగా లేదు. ఎక్కువనష్టంవస్తే సహాయం చేయాలనే ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వం అజమాయిషీ వుంటుందా. వుండదా అనేదికాదు ప్రశ్న. ప్రభుత్వ జోక్యంవల్ల సంఘ కార్య కాలాపంలో నష్టానికి కారణం కాగూడదు. ఖాదీ స్కీముతో ముడిపెట్టబడి వున్నంత కాలం యీ సంఘాలకు నష్టంరాక తప్పదని మా అభిప్రాయం. అందుచే ఖాదీ స్కీముమ రద్దుగావించాలి. అలా రద్దుగాని పక్షంలో అందువైవచ్చే నష్టాన్ని ప్రభుత్వమే పూర్తిచేయాలి. ప్రభుత్వం పట్టుదలవల్లవచ్చే నష్టాన్ని ప్రభుత్వమే పూడ్చటం ముమ్మాటికి న్యాయమైనది. కానిఇంతనష్టాన్ని ప్రభుత్వం భరించటం ఆచరణలో అసాధ్యం గనుక ఖాదీ స్కీమునే వేరుజేయాలని నేనుసూచించుచున్నాను. ఇతర వ్యాపారంలో నష్టం వస్తే సాధ్యమైనంత ఎక్కువగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇట్టి ప్రభుత్వ గ్యారంటీ లేనంతకాలం ప్రజల భయాలు తీరవు.

ఎన్నికలలో మార్పురావాలి

ఎన్నికలపద్ధతిలోగలలోపాలనుగూర్చి ప్రభుత్వం ఏమిచెప్పలేదు. ప్రస్తుతంఇట్టి ఎన్నికల పద్ధతిప్రకారం సంఘాలుస్వార్థపరులచేతులలో చిక్కుకొని వారిస్వంత సంఘాలుగా మారటం ఇప్పటికేచూస్తూవున్నాము.కోనసీమ, అలమూరు, రామచంద్రపురం. బందరు మున్నగుసెంట్రల్ బ్యాంకులు ఏవిధంగా పార్టీలచేతులలో ఇరుక్కు పోయాయో అందరూగుర్తించిందే. అందుచే ఎన్నికల పద్ధతిమార్చి సింగల్‌ట్రాన్సుఫరబుల్ ఓటింగుప్రకారం డైరెక్టర్ల నెన్నుకొనే పద్ధతి రావాలి. అప్పుడే న్యాయమైన ఎన్నికలు జరుగగలవు.

కాంగ్రెసు యీఎన్నికల పద్ధతిని గుర్తించినప్పుడు, సహకారోద్యమంలో కాదీయండి. స్థానికసంస్థల ఎన్నికలలో గాదీయండి, ఈపద్ధతిని ఎందుకనుసరించరాదో తెలియకున్నది. ఇతరులను అణిగద్రొక్కి శాశ్వతంగా తామేపరిపాలించాలి అనుకొనే స్వార్థపరులకు ఇదికష్టమేగావచ్చునుగాని మిక్కిలిన్యాయమైన ప్రజాతంత్రపద్ధతియిది. అట్టిఎన్నికల పద్ధతి వచ్చినప్పుడే సహకారోద్యమంలో నేడు వున్నకుళ్ళు పోగలదు. వుద్యమంకూడా దినదినాభివృద్ధి పొందగలదు.

కాబట్టి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం లోగడసూచించిన లోపాలను సవరించమనీ పెద్దషేరుహోల్డర్లకు స్థానమును ప్రత్యేకించుటను రద్దుగావింతమనీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

ప్రజలకు హెచ్చరిక

ఏస్కీమూ సర్వోత్కృష్టంగా వుండజాలదు. కాబట్టి, వీటినినడిపిస్తూనే లోపాలేవైనావుంటేసవరించవచ్చునని కొందరు వాదిస్తున్నారు. అయితే మేము చూపిన లోపాలు సామాన్యమైనవికావు. చాల ప్రధానమైనవే. మూలసూత్రాలకే సంబంధించినవి. ఖాదీస్కీమును వేరుచేయటం, పేదప్రజలెక్కువగా చేరుటకుగాను షేరు విలువను 25 రూ. నుండి రు 5 లకు తగ్గించటం, సింగల్ ట్రాన్సుఫరబుల్ ఓటింగుప్రకారం ఎన్నికలు జరగటం, స్థానాలరిజర్వేషన్ వుండకూడదనటం చాలాప్రధానమైనవి. ఇవిఅమలు జరుగనంతకాలం సంఘాలను ఏఆదర్శాలతో స్థాపించదలచినారో, ఆఆదర్శాలే నెరవేరవు ప్రయోపయోగకరంకాజాలవి సంఘాలలో ప్రజలు సాహసించి ముందుకు రాలేరు

ఈ లోపాలన్నీ సవరి[illegible] స్థాపించబడాలని నేను కోరుతున్నాను. షాహుకార్లు, రాష్ట్ర సహకారసంఘ పెత్తందార్లుఅంటూవున్నట్లు [illegible] వద్దని నేను అనను, [illegible] అన్నామంటే వాటిని [illegible] తీవ్రకృషి చేస్తాము. మంత్రివర్గాన్ని ఒప్పించి మార్పులు గావిం[illegible] విధాల ప్రయత్నిస్తాము. ప్రజాతంత్ర వద్ధతులపై ఏర్పడే సంఘాల నిర్మాణానికి పూర్తి బాధ్యత [illegible] కాబట్టి సంఘాలలో చేరటమా, చేరకపోవటమా యనే తర్కం వితర్కం అప్రస్తుత మవుతుంది.

పడమటి ఆసియాలో బ్రిటిష్ కుట్రలు

(మా లండన్ విలేఖరి)

[ఇటీవల ట్రాన్స్‌జోర్డాన్ రాజు అబ్దుల్లా టర్కీతో స్నేహపు ఒడంబడిక ఒకటి చేసుకున్నాడు. "టర్కీ, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఉత్తర ఆఫ్రికా, ఇండియాలో ముస్ముందు ఏర్పడే పాకిస్థాన్, ఇతర అరబ్ రాజ్యాలు కలిసి ఒక కూటమిని ఏర్పరచాలి" అని అతనన్నాడు. ఇందులోని అసలు విషయాన్ని బయటపెడుతూ మా లండన్ విలేఖరి ఈదిగువ విషయాలను తెలిపాడు. సం]

పడమటి ఆసియాలో బ్రిటిష్ యాజమాన్యాన ఒక కూటమి ఏర్పరచడానికి కుట్ర జరుగుతోంది. ఇప్పటి ట్రాన్స్‌జోర్డాన్ - టర్కీ ఒడంబడిక ఆ కుట్రలో ఒక భాగమే.

టర్కీ విదేశాంగమంత్రి కొన్నాళ్ళక్రితం ఒక సిరియా పత్రికా విలేఖరితో మాట్లాడుతూ, టర్కీ, సిరియా, లెబనాన్, ట్రాన్స్‌జోర్డాన్, పాలస్తీనాలతో స్నేహఒడంబడికలు జేసికోగోరుతుందని చెప్పాడు. ఇటీవల ఇరాక్‌తో చేసుకొన్న ఒడంబడికలాంటిదే మిగిలిన వాటితోగూడా చేసుకోవాలనే ఇచ్చను ప్రకటించాడు.

పడమటి ఆసియాలో బ్రిటన్ యాజమాన్యాన ఒక కూటమి ఏర్పరచాలని ఇక్కడి పరిపాలకవర్గం చాలరోజులుగా ఆలోచించుతూంది. 1945 సెప్టెంబరులో పడమటి ఆసియాలోని బ్రిటిష్ రాయబారుల సమావేశం లండన్‌లో జరిపారు. ఈజిప్టు, ఇరాక్, పాలస్తీనా, సిరియా; లెబనాన్ మొదలగు దేశాలలో జాతీయోద్యమాన్ని అణచడానికి, సోవియటుకు వ్యతిరేకంగా ఒక కూటమి నేర్పరచడానికి మంతనాలు జరిపారు.

యుద్ధానికి పూర్వం సాదాబాద్ ఒడంబడిక చేసుకొన్న దేశాలతో అరబ్‌లీగ్ (అరబ్బు రాజ్యసమితి)ను కలపాలని వీరి ప్లాను. (సాదాబాద్ ఒడంబడిక 1934 లో జరిగింది. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీలు ఈ ఒడంబడికలో సంతకాలు జరిపాయి. రాజకీయసహకారమూ. పరస్పరస్నేహమూ ఈ ఒడంబడికలోని ముఖ్యాంశం.) కాని ఇందుకు పై ఒడంబడికలో సంతకాలుచేసిన రెండు దేశాలు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు అంగీకరించలేదు. టర్కీ ఒక్కటే ఇక మిగిలింది. టర్కీ అరబ్బులపట్ల చాలకాలంగా వైషమ్యం కల్గివుంది. అనేక శతాబ్దాలు అరబ్బులను అణచి పరిపాలించినదేశం అది. ఇంతేగాక ఇటీవల- అంటే 1938 లో - అలెగ్జాండ్రెట్టాను సిరియానుండి టర్కీ లాక్కొంది. అందుచే అరబ్బు దేశాలకూ టర్కీకీగల వైషమ్యాన్ని అంతరింపజేయాలి. ఇందుకు ఇరాక్ మాజీ ప్రధాని సయ్యద్ పూనుకొన్నారు. ఇతడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తొత్తు. అతని ప్రోద్బలంతోనే ఇరాక్-టర్కీల ఒడంబడిక జరిగింది.

తర్వాత ఈజిప్టులో అరబ్బు రాజులూ అధ్యక్షులూ, సమావేశమయ్యారు. లెబనాన్ ప్రతినిధివర్గం ఒకటి టర్కీనిసందర్శించింది. ఆ తర్వాత ఈజిప్టురాజు విహారానికి అంటూ టర్కీ వెళ్ళాడు. ఇలామంతనాలుజరుగుతున్న సమయంలో, టర్కీ మెదలకుండా కూర్చోలేదు. టర్కీలోని విమానాశ్రయాలు, కీలకసైనిక కేంద్రాలు, బ్రిటిష్‌వాళ్ళ చేతులలో పెట్టింది. సోవియటు వ్యతిరేక పంథాను అవలంబించుతున్న టర్కీ - ఈజిప్టు వ్యవహారాలలోకూడ ప్రవేశపెట్టింది. ఈజిప్టుపై బ్రిటిష్ సైనిక పెత్తనం వుండే ఒడంబడికకు ఈజిప్టు అంగీకరించాలని ఒత్తిడితెచ్చింది.

ఈజిప్టు - బ్రిటన్‌లు ఒక సంయుక్త రక్షణ ఉపసంఘం ఏర్పరచాలన్నది ఆంగ్లో-ఈజిప్షియన్ రాయబారాలలో ఒక అంశం. ఈ ఉపసంఘంలోకి సిరియా - లెబనాన్‌లను కూడ తీసుకురావాలని బ్రిటన్ ఒత్తిడి చేసిందంలోగల అంతరార్థం ఏమిటో మనకు గ్రాహ్యం అవుతుంది. "సిరియా - లెబనాన్‌లు పాల్గొంటేనే సూయెజ్‌ను రక్షించడం వీలవుతుంది," అని సెప్టెంబరు 13 వ తేదీన చర్చిల్ కొడుకు ప్రకటించాడు. పెనంమీద మంచి పొయ్యిలోపడ్డ సామెతలాగా, సిరియా-లెబనాన్‌లగతి అయిందని ఈజిప్టు వాఫ్డ్ పత్రిక వ్రాసింది. "సిరియా-లెబనాన్‌లనుండి ఫ్రెంచి వారిని తరుముటలో బ్రిటన్ సాయపడడానికి కారణం, వారి స్థానాన్ని తాము ఆక్రమించడానికే" అని ఈ పత్రిక వ్రాసింది.

బ్రిటన్ చేతిలో కీలుబొమ్మఅయి నామమాత్రపు 'స్వాతంత్ర్యాన్ని'పొందిన ట్రాన్సుజోర్డాన్ ఇవాళ టర్కీతో సంధిచేసుకొన్నదంటే అది బ్రిటిష్ కుట్రలో ఒక భాగమే. బ్రిటిష్‌వారి యాజమాన్యాన టర్కీ అభివృద్ధి విరోధకమైన పాత్రను వహించి, వినాశకర పంథా త్రొక్కుతోంది. పశ్చిమ ఆసియా కూటమి నేర్పరచుటలో టర్కీ నాయకత్వం వహించుతోంది.

ఈనాడు సిరియాలో బ్రిటిషు సైన్యాధిపతులు వర్తక వ్యాపారాలలో జోక్యం కలుగచేసుకొంటున్నారు. రాజకీయాలలో కూడ ఊరికేకూర్చోడంలేదు. సిరియామరిరిగి తన అధిపత్యంక్రిందకు తేవాలని చూస్తున్న టర్కీని ప్రోత్సహించుతోంది బ్రిటన్.

పశ్చిమ ఆసియాలో ఏర్పడే ఈ కూటమి అరబ్బుప్రజల క్షేమానికి ఏమాత్రం సహాయపడదు. బ్రిటిషు సామ్రాజ్యవాదులకే తోడ్పడుతుంది;

టర్కీలో కార్మిక - కర్షక అసంతృప్తి

ప్రభుత్వ దమన నీతి

టర్కీలో ప్రజాతంత్ర ఉద్యమం ఇప్పుడిప్పుడే బలం చేకూర్చుకుంటూంది. దీనిని మొగ్గలోనే త్రుంచివేయడానికి అభివృద్ధి నిరోధక టర్కీ ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఇటీవల వివిధ ప్రజా సంస్థలపై టర్కీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేసింది. టర్కీ సోషలిస్టుపార్టీ, కర్షక, కార్మికపార్టీ కార్యాలయాలను సోదా చేసి 70 మంది పైగా నాయకులను అరెస్టు చేశారు.

టర్కీ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. టర్కీ యుద్ధంలోకి దిగకపోయినా, యుద్ధస్థాయిలో సైనికనిర్మాణం సాగించింది. పదిలక్షల సైన్యాన్ని ప్రభుత్వం నిలిపి వుంచింది. బడ్జెట్లో సగానికి సగం మిలిటరీకే వినియోగింపబడుతూంది. దీనికి తోడు పడమటి టర్కీలో ఆరురాష్ట్రాల్లోను మార్షల్లా ఇంకా అమలులో ఉంది.

ఇక దేశం జనాభాలో నూరింట 80 వంతులయిన రైతాంగంస్థితి నానాటికీ అధ్వాన్నమవుతూంది. నోట్లముమ్మరంతో వారు నానా బాధలు పడుతున్నారు.

పట్టణాల్లో కార్మికులకు సంఘాలు స్థాపించుకొనే హక్కులేదు. సమ్మె చేసే హక్కు అసలే లేదు. రైతులతోపాటు వారి స్థితికూడా చాల విషమంగా ఉంది.

పై కారణాలవల్ల రైతుల్లోనూ, కార్మికుల్లోనూ నానాటికీ అసంతృప్తి పెరుగుతూంది. ఇదంతా కమ్యూనిస్టులూ, విదేశ ఏజంటులు రెచ్చగొడుతున్నారని ప్రభుత్వమూ, వారి కీలుబొమ్మలయిన పత్రికలూ ప్రచారం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అరెస్టులను ఈ విధంగానే సమర్థించుకొన్నారు.

కార్మికోద్యమంపై ఇరాన్‌లో నిర్బంధం

ప్రపంచ ఫెడరేషన్ ఖండన

ఇరాన్‌లో ఈనాడు పరాయి సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులొత్తుతున్నట్లానే ప్రభుత్వం, ప్రజా పక్ష సంస్థలతో పాటు కార్మికోద్యమంపై కూడా దాడి సాగిస్తూంది. కార్మికులకు సమ్మె చేసుకొనే హక్కు లేదన్నది. ట్రేడ్ యూనియన్ కార్యాలయాలపై బడి అక్కడి ఆస్తిని స్వాధీనం చేసుకుంది. చాలమంది నాయకులను అరెస్టు చేసింది. కొంతమంది కార్మిక ఆర్గనైజర్లను కల్లబొల్లి నేరాలను మోపి ఉరితీసిందని కూడా తెలుస్తూంది.

డిసెంబరు 18 న 'ప్రపంచ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్' ప్రధాన కార్యదర్శి లూయి సైలాన్ (ఫ్రెంచి) నాయకత్వాన ఒక ప్రతినిధివర్గం పారిస్‌లోని ఇరాన్ రాయబారిని కలుసుకొన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తిని ఆయాకార్యాలయాలకు తిరిగి ఇచ్చివేయాలని, కార్మికులకు సంఘాలను నిర్మించుకొడానికి, సమ్మె చేయడానికి తిరిగి హక్కు ఇవ్వవలసిందని, అరెస్టుచేసిన నాయకులను విడుదలచేయాలని, ఉరితీయబడిన వారికుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలనీ ఈప్రతినిధివర్గం కోరింది.


స్కార్పియానో - అద్భుత చికిత్స
ఒక మోతాదు వాడినవెంటనే మరుక్షణములో అమోఘమైన గుణము కలుగును.
14 అణాలు.
పోస్టేజి ప్రత్యేకం
ఉపేంద్ర & కంపెనీ,
బెజవాడ : : గుంటూరు.

దీర్ఘకాల యుద్ధానికి వీట్-నామ్ ప్రజలు సిద్ధం

భారత ప్రజల సానుభూతి, సహకారాలు

పారిస్, జనవరి 17

స్వాతంత్ర్య రక్షణకోసం దీర్ఘకాల తీవ్ర యుద్ధానికి సిద్ధంకండని వీట్-నామ్ రేడియో ఇండోచైనా ప్రజలకు పిలుపునిచ్చింది. యుద్ధాన్నంతటినీ గెరిల్లా పద్ధతుల్లోకి మార్చమంది.

వీట్‌నామ్ ప్రజల మనోనిబ్బరం ఏమాత్రం తగ్గలేదు. తమ ప్రభుత్వ ఆదేశాను సారం పన్నాహాలన్నీ చకచకా చేస్తున్నారు.

ఫ్రెంచి వలసమంత్రి రక్తదాహం

పారిస్, జనవరి 17

"ప్రభుత్వం (బ్లుం తాత్కాలిక ప్రభుత్వం) అవసరమయిన అదనపు సేనల నన్నిటినీ ఇండోచైనాకు పంపడానికి నిశ్చయించింది" అని ఫ్రెంచి వలసమంత్రి మౌటెట్ శాసనసభలో ఈ వేళ ప్రకటించాడు.

వీట్-నామ్‌లో పర్యటనం చేసి వచ్చిన తరువాత అక్కడున్న ఫ్రెంచి సేనలు ఏమాత్రం చాలవని తన అభిప్రాయమట.

"వీట్-నామ్‌లో బలప్రయోగం తప్పకుండా అవసరం. ఈ విధానాన్నే అనుసరింప నిశ్చయించాం. అది జరిగిన తరువాత సంప్రతింపులకు అవకాశం కలుగుతుంది" అని మౌటెట్ అన్నాడు. హనోయిలో 12 వేలమంది ఫ్రెంచివారిని చిత్రవధ చేయడానికి వీట్-నామ్‌వారు సిద్ధపడ్డారని కల్లబొల్లి కబుర్లల్లాడు.

"వీట్-నామ్‌పైకి వెళ్ళుతున్న ఫ్రెంచి సేనలకు కావలసిన వడుపాయాల్లో ఏకొరతా ఉండద"ని ఫ్రెంచి యుద్ధశాఖామంత్రి అన్నాడు.

ఒకవైపు వీట్-నామ్‌తో సంప్రతింపులు ప్రారంభించాలంటూనే మరొకవైపు దురాక్రమణ వింకా తీవ్రంచేయడానికి ఫ్రెంచి సామ్రాజ్యవాదులు సిద్ధపడుతున్నారు.

కీలుబొమ్మ ప్రభుత్వాన్ని యేర్పర్చాలనే ఉద్దేశం

ఫ్రెంచి వలసమంత్రి, ఫ్రెంచిసైన్యాధిపతి జనరల్ లెక్‌లెర్క్ మొన్న 12 వ తేదీన ఫ్రాన్సుకు తిరిగివచ్చారు. వచ్చీరావడంతోనే వలసమంత్రి మౌటెట్ ఒక రేడియో ఉపన్యాసం చేశాడు. "ఇండోచైనాలో శాంతిని కోరేవారు కూడా వున్నారు. మనంకూడా శాంతినే వెలకొల్పుతున్నాం. ఇండోచైనా ప్రజల 'నిజమైన ప్రతినిధుల' తో సమాధాన పడటంవల్ల శాంతిని స్థాపించగలం," అని అతనన్నాడు.

వీట్-నామ్ అధ్యక్షుడు హో-చి-మిన్ కొంతమంది దౌర్జన్యవాదుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడనీ, అతనూ అతని మంత్రులూ ఇండోచైనా ప్రజల ప్రతినిధులుకారనీ మౌటెట్ పాడపాడుతున్నాడు. దీనినిబట్టిచూస్తే వీట్-నామ్‌లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్నొకదానిని స్థాపించాలని ఫ్రెంచి సామ్రాజ్యవాదులు తహతహలాడుతున్నట్లు స్పష్టమవుతూంది.

హో-చి-మిన్ ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వమనీ, దానిస్థానంలో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ప్రయత్నిస్తే శాశ్వత అశాంతి తప్పదనీ పారిస్‌లోని వీట్-నామ్ ప్రతినిధులు స్పష్టంగా ప్రకటించారు.

'మమ్ము జయించడం మీ తరంకాదు' హో-చి-మన్ ప్రకటన

మొన్న 11 వ తేదీన వీట్-నామ్ ప్రజా ప్రభుత్వ అధ్యక్షుడు డాక్టరు హో-చి-మిన్ ఒక ప్రకటనచేస్తూ ఇలా అన్నాడు:

"యుద్ధంప్రారంభమై 20 రోజులయినా ఫ్రెంచివారు వీట్-నామ్‌ను జయించలేకపోయారు. 20 ఏండ్లకయినా వారు మమ్మల్ని జయించలేరు."

వీట్-నామ్‌లో తక్షణం యుద్ధం మానుకొని, లోగడ జరిగిన ఒడంబడికను అమలు జరపడానికిపూనుకుంటే ఉభయులకూ శ్రేయస్కరమని హో-చి-మన్ ఫ్రెంచి ప్రభుత్వానికి సూచన చేశాడు. వీట్-నామ్ నిజ పరిస్థితులను తెలుసుకోడానికి కావాలంటే ఒక పార్లమెంటరీ విచారణ కమిటీని పంపమన్నాడు.

భారతీయుల సానుభూతి, సహకారాలు

స్వాతంత్ర్య సమరం సాగిస్తున్న వీట్-నామ్ సోదరులపట్ల సానుభూతి, సహకారాలు తెలుపుతూ అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ మృణాల కాంతి బోసు మొన్న 14 వ తేదీన ఇలా ప్రకటించారు:

"ఫ్రాన్సునుండి సరుకులు ఇండియా, సిలోన్‌లకు వచ్చినప్పుడు వాటిని దింపడంగాని, ఈ రెండు దేశాలనుండి ఫ్రాన్సుకు పంపదలచిన సరుకులను ఓడలకు ఎక్కించడముగాని చేయకూడదు.

"ఫ్రాన్సు, అమెరికా, సింగపూరుల్లోని కార్మిక సంస్థలనుకూడా యిలాంటి చర్యే తీసుకోవలసిందిగా కోర నిశ్చయించాము. భారత కార్మికులూ, సింగపూర్, అమెరికా దేశాల్లోని కార్మికులూ ఈ బహిష్కారోద్యమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఇండోచైనా సోదరులను తిరిగి బానిసత్వంలో పడవేయాలని ఫ్రెంచి సామ్రాజ్యవాదులు సాగిస్తున్న ఆటలను సాగనివ్వకూడదు."

ఇండోచైనాకు వైద్యదళం శరత్‌బోస్ ఏర్పాట్లు

ఇండోచైనాకు వైద్యసహాయక దళాన్ని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నానని శరత్‌చంద్రబోసు ఢిల్లీలోని వీట్-నామ్ ప్రతినిధికి తంతి పంపాడు.

వీట్-నామ్ ప్రజాపోరాటంలో సాయం చేయడానికి వలంటీర్ దళాన్ని తయారు చేస్తున్నామన్నాడు. బర్మా-ఇండియా సంయుక్త వలంటీరు దళాన్ని పంపడం గురించి ఆలోచిస్తున్నారని తెలుస్తూంది.

జనవరి 21 న వీట్-నామ్ దినం

విద్యార్థి ఫెడరేషన్ విజ్ఞప్తి

"వీట్-నామ్ రిపబ్లిక్కు విజయం ప్రపంచంలో స్వాతంత్ర్యం-కోరే ప్రజలందరికీ బలం చేకూర్చగలదు. అందుచే మనం జరిపే స్వాతంత్ర్యవారంలో జనవరి 21 నాడు భారతదేశమంతటా వీట్-నామ్ దినం జరపవలసిందని కోరుతున్నాను" అని అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అన్నదా భట్టాచార్య మొన్న 11 వ తేదీని ప్రకటించారు.

వీట్-నామ్ సమస్యను భద్రతాసంఘంలో తీసుకురావలసిందని తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరండి. వీట్-నామ్‌ను బలపరుస్తూ ప్రచారం చేయవలసిందనీ, ముఖ్యంగా ఫ్రాన్సులో తీవ్రప్రచారం సాగించాలనీ ప్రపంచ యువజన ఫెడరేషన్‌కు, అంతర్జాతీయ విద్యార్థి ఫెడరేషన్‌కు కేబుల్సు ఇవ్వండి. ఫ్రెంచి విదేశాంగ కార్యాలయ ప్రతినిధులున్న నగరాలన్నింటా ఫ్రాన్సువ్యతిరేక ప్రదర్శనలు చేయండి. వీట్-నామ్ సహాయనిధిని ప్రోగుచేసి ఇండియాలోని వీట్-నామ్ ప్రతినిధి అయిన మిస్టర్ మై-తే-చూక (శ్రద్ధను:— వై. యం. సి. ఏ; న్యూఢిల్లీ) పంపండి" అని ఈ ప్రకటన తెలిపింది.

ఫ్రెంచి మంత్రివర్గ నిర్మాణానికి సోషలిస్టు ప్రయత్నం

పారిస్, జనవరి 17

ఫ్రెంచిరిపబ్లిక్ అధ్యక్షుడు విన్‌సెంటు ఆరియోల్ (సోషలిస్టు) ఫ్రెంచి మంత్రివర్గాన్ని నిర్మించవలసినదని సోషలిస్టుపార్టీ సభ్యుడయిన పాల్ రెమాడియర్‌ను ఈ వేళ నియమించాడు. బ్లుం తన తాత్కాలికమంత్రివర్గ రాజీనామాను ఆరియోల్‌కి నిన్ననే అందజేశాడు. రెమాడియర్ డిగాల్ ప్రభుత్వంలో ఆహారశాఖ మంత్రిగా పనిచేశాడు. యుద్ధానికి పూర్వంకూడ అనేక మంత్రివర్గాల్లో పనిచేశాడు.

ఫ్రెంచి ఎన్నికల్లో మూడవపార్టీగావచ్చిన సోషలిస్టుపార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి పూనుకొంటూంది. కమ్యూనిస్టు, సోషలిస్టు, కాథలిక్కు, రాడికల్, డిగాల్‌పార్టీ మొదలైన వాటినన్నిటినీ కలిపి మంత్రివర్గాన్ని నిర్మించడానికి రెమాడియర్ ప్రయత్నిస్తాడట

నిన్న ఫ్రెంచి శాసనసభ, కౌన్సిల్ (పై శాసనసభ)ల సంయుక్త సమావేశంలో సోషలిస్టు నాయకుడయిన విన్‌సెంటు ఆరియోల్ ఫ్రాన్సు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇతనిని కమ్యూనిస్టుపార్టీకూడా బలపరిచింది. ఇతనికి 452 వోట్లు, కాథలిక్కు పార్టీ అభ్యర్థికి 242, రాడికల్ పార్టీ అభ్యర్థికి 122 వోట్లు వచ్చాయి.

ఆరియోల్ మొన్నామొన్ననే ఫ్రెంచి శాసనసభకు అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడాస్థానం ఖాళీఅయింది. దానికి తిరిగి ఎన్నిక త్వరలోనే జరుగుతుంది.

బర్మా బ్రిటన్ చర్చలు ఫలించే ఆశలులేవు

(మా విలేఖరి)

మూడు నెలలు క్రితం బర్మాలో ఇంచుమించు విప్లవదశ ఏర్పడి వున్నప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొనేటందుకై అంటిఫాసిస్టు లీగ్‌ను ప్రభుత్వంలోకిదూర్చారు. ఈ ప్రభుత్వానికి 10 వేలరూపాయలను మించి ఖర్చు పెట్టేటందుకు అధికారంలేదు. విదేశాంగ శాఖమీద లండన్‌లోని బర్మా ఆఫీసుది అధికారం. దేశంలోవున్న సేనలమీద సౌత్-ఈస్టు ఏషియా కమాండ్‌ది పెత్తనం. అయితే ఈప్రభుత్వం ఎందుకు? ప్రజలలో విప్లవోత్సాహాన్ని అణచడానికి వీరు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఒక పనిముట్టుగా ఉపయోగపడడానికి మాత్రమే.

కాని, ఈ అడ్డుతెర ఎంతోకాలం వుపయోగ పడలేదు. మరల ప్రజావుద్యమాలు చెలరేగుతున్నాయి.

ప్రజల కోరికలను ఏ విధంగానూ సర్దలేకపోవడం, అధికారంలో ఉండడంవలన తామకూడా అప్రతిష్ఠ పాలవుతూ, ప్రజల వొత్తిడికి లోనుగావలసి రావడంచేత అంటిఫాసిస్టు లీగు 2 నెలలక్రితం తన షరతులను బ్రిటిష్ ప్రభుత్వం ముందు పెట్టింది.

(1) 1947 అఖరుకు బ్రిటన్ బర్మా స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తూ ప్రకటించాలి.

(2) రాబోయే ఎన్నికలు రాజ్యాంగసభ నిర్మాణంకోసమే జరగాలి.

(3) బ్రిటిషువారి ఆర్థిక వ్యవహార ప్రణాళికలు అంటి ఫాసిస్టులీగ్ సలహాలపై తప్ప అమలు జరపరాదు.

(4) గవర్నరు సలహా సంఘాన్ని నిజమైన జాతీయ ప్రభుత్వముగా మార్చాలి.

ఈ కోరికలపై చర్చలు జరపడానికి బర్మా మంత్రివర్గంనుండి 6 మంది సభ్యులు లండన్ పిలిచారు.

కాని, బ్రిటిషు ప్రభుత్వం నిజంగా అధికారం వదులుకోడానికి యిష్టపడడంలేదు. అందుకే లండన్ పిలిచిన 6 మందిలో 4 గురు తమ జీహుకుమ్‌దార్లను పెట్టారు. జనరల్ అంగ్‌సాన్, థాకిన్‌మ్యాల తప్ప మిగిలిన నలుగురూ ప్రజోద్యమాలతో సంబంధం వున్నవారుకారు. జపాను ఆక్రమణకాలంలో జపానువారికి, అంతకుముందు, అటు తర్వాత బ్రిటిషువారికి చేతులు నలిపేవారే ఆ నలుగురుకూడా. ఆవిధంగా అంటి ఫాసిస్టు లీగు నాయకుల వుత్సాహాన్ని దిగతియ్యడానికి వీరిని వుపయోగించదలిచారు. ఒక మూల [illegible] త్నాలు చేస్తూ. కెరెన్‌లను, సరిహద్దు ప్రజలను ఎగతోసి బర్మాను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తూన్నారు.

ప్రస్తుతం లండన్ చర్చలలో పాల్గొంటూన్న అంటి ఫాసిస్టు లీగు నాయకులు సామ్రాజ్యవాదుల ఎత్తులను ఎరగకపోలేదు. కాని, ప్రజావుద్యమాలను నడిపించే ధైర్యం వారికిలేదు. అసలు ఈరాయబారాలకు బయలుదేరడంలోనే రాజీధోరణి కనబడుతోంది. పోరాటం జరిపే ధోరణి పోయిందని స్పష్టమవుతూంది.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ అవకాశాలను, సౌకర్యాలను పూర్తిగా వుపయోగించుకుంటారు.

బర్మానాయకులు, వెనకనున్న ప్రజావుద్యమాల వొత్తిడివల్ల తమకోరికలమీద పట్టుదల చూపుతారు. కాని, దానిప్రక్కనే లొంగుబాటు చూపకుండావుండలేరు. ఏమంటే వెళ్ళినవారు రాజీవాదులు కావడమే. అది అప్పుడే మొదటనే మెమోరాండం ఇవ్వడంలో తేలిపోయింది. వెంటనే రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిపేపక్షంలో అంతవరకూ తాము పట్టుదలతూన్నట్లుగా 18 ఏళ్లు దాటినవారికి వోటు వుండాలనే విషయాన్ని వొదులుకుంటామన్నారు, మెమొరాండంలో. కాని, ఈ రాజీ ధోరణికూడా సఫలం అయ్యే సూచనలు లండన్ చర్చలలో కనపడడంలేదు.

ముఖ్యమైన గడ్డుసమస్య- 1935 నాటి రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నుకోబడాలని బ్రిటిష్ వారి పట్టుదల.

వెంటనే రాజ్యాంగ సభకు ఎన్నికలు జరగాలని బర్మానాయకుల వాదన.

బర్మా ఆఫీసు అధికారంపోయి, ప్రస్తుత ప్రభుత్వకార్యవర్గాన్ని స్వతంత్ర జాతీయప్రభుత్వంగా మార్చాలని బర్మానాయకులంటారు.

విదేశవ్యవహారాలు, దేశరక్షణశాఖ బర్మా జాతీయ ప్రభుత్వానికి ఇచ్చెయ్యాలి.

సరిహద్దుప్రాంతాంపాలనగవర్నరుచేతిలో వుండకూడదు.

కర్మీయులకే వోటు హక్కుండాలి.

మొదలయిన సమస్యలు ఎన్నో తేలాలి.

రష్యాపట్ల బ్రిటన్ వైఖరి

వెనుకటి ఒడంబడికలను జారవిడుస్తూంది

1941 లో సోవియట్‌పై జర్మనీ యుద్ధం ప్రారంభించిన మొదటి రోజుల్లో బ్రిటన్-రష్యాలకు పరస్పర సహాయక మిలిటరీ ఒడంబడిక కుదిరింది. దీని గడువు 20 ఏళ్ళు. దీని ప్రకారం, యుద్ధానంతరంకూడా బ్రిటన్-రష్యాలు అప్పుడప్పుడు మిలిటరీ సంప్రతింపులు జరుపుతుండాలనీ, మిలిటరీ విషయాల్లో అన్యోన్యంగా వుండాలనీవుంది.

కాని బ్రిటిషు లేబరు ప్రభుత్వం ఈ ఒడంబడికను బుట్టదాఖలు చేసింది. సోవియటుతో పొత్తు కలిగి వుండడానికి బదులు విరోధభావాన్ని పెంపొందించుకుంటూ, అమెరికాతో ముఠా కట్టనారంభించింది. తమతమ ఆయుధాలను, మిలిటరీ శిక్షణను, యుద్ధపద్ధతులను ఒకే స్థాయికి తెచ్చుకోడానికి బ్రిటన్, అమెరికాలు ఈమధ్య ఒడంబడిక కుదుర్చుకున్నాయి. బ్రిటిష్ ఉద్యోగులు అమెరికాలోను, అమెరికా ఉద్యోగులు బ్రిటన్‌లోను కొంతకాలం పనిచేయాలనికూడ నిర్ణయించారు. ప్రపంచమంతటా కీలకస్థానాల్లో,దురాక్రమణ యుద్ధాలకు ఉపయోగపడే మిలిటరీ కేంద్రాలను నిర్మించడంలో అమెరికాకు బ్రిటన్ పూర్తిగా తోడ్పడుతూవుంది.

ఈధోరణిని ప్రపంచంలోని అభివృద్ధి కాముకులేకాకుండా, బ్రిటిష్ లేబరుపార్టీలోనే కొన్ని వర్గాలు తీవ్రంగా ఖండించడంప్రారంభించారు. ఈవిమర్శలకు జవాబు చెబుతున్నానంటూ డిసెంబరు 22 వ తేదీని ఒక ఉపన్యాసంలో బెవిన్ ఇలాఅన్నాడు:

"ప్రతి విషయం యొక్క మంచిచెడ్డలను ఆలోచించే బ్రిటన్ తన వైఖరిని నిర్ణయించుకొంటుంది. బ్రిటను ఎవ్వరితోనూ ముడిపెట్టుకోవడంలేదు. మిత్రరాజ్య ప్రణాళికవల్ల కలిగేసంబంధాలు, బాధ్యతలుతప్ప బ్రిటన్ ఎవ్వరితోనూ, ఇలాంటి సంబంధాలను పెట్టుకోదలచలేదు."

సోవియటు-బ్రిటన్ ఒడంబడికను బ్రిటిష్ ప్రభుత్వం ఆచరణలో ఇదివరకే భగ్నం చేసింది. దానికి విరుద్ధంగా అమెరికాతో ముఠాకట్టింది. ఇప్పుడు మిత్రరాజ్యప్రణాళిక వల్ల కలిగే బాధ్యతలనుతప్ప ఇంకేవీ గుర్తించను అంటూ బెవిన్, మాటల్లోకూడా ఆ ఒడంబడికను జారవిడిచాడు.

దీని ఖండిస్తూ సోవియటు పత్రిక 'ప్రవ్దా' ఇలా రాసింది:

"1941 లో బ్రిటన్ రష్యాలకు జరిగిన 20 సంవత్సరాల మిలిటరీ ఒడంబడికను బెవిన్ మరచిపోయాడా?

"మిత్రరాజ్యసమితి ప్రణాళిక ద్వారా మిత్రరాజ్యాలన్నిటికీ సమానంగా వర్తించే బాధ్యతలుతప్ప ఇతరమైనవాటిని పాటించము అని అతనన్నాడు. పై ఒడంబడిక ప్రకారం యుద్ధానంతరం కూడా రష్యా బ్రిటనులు ఒకరిపట్ల ఒకరు నెరవేర్చవలసిన బాధ్యతల సంగతి అతను మరచిపోయి ఉండవచ్చును కుంటాము.

"ఈ 20 ఏళ్ల ఒడంబడిక గడువు 50ఏళ్లకు పెంచాలని బెవిన్ కొన్నాళ్ళ క్రిందట సూచించాడు. ఈ నాడు ఆ ఒడంబడికవల్ల కలిగే బాధ్యతలను గుర్తించను పొమ్మంటున్నాడు. అనాడు అతను చేసిన సూచన విలువ ఎంతో, ఈ నాడు బయట పెట్టాడు. సోవియటుతో స్నేహసంబంధాలు నిజంగా పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యం అతనికెన్నడూ లేదన్నది స్పష్టమయింది.

"బెవిన్ ఈమాటలన్న తరువాత బ్రిటిష్ విదేశాంగ విధానానికి సమయానుకూలమైన నిర్వచనంచెప్పే అవకాశం కలిగింది. కాని, అంతర్జాతీయ రాజకీయాల్లో బ్రిటిష్‌విదేశాంగ మంత్రిచేస్తున్నది ఒకటి, పైకి అంటున్నమాటలు మరొకటి అన్నవిషయాన్ని మరచిపోకూడదు.

"ఏది ఎలాగున్నా, 1941 నాటి రష్యా బ్రిటన్ పరస్పర సహకార ఒడంబడికను బెవిన్ వదులుకున్నాడన్నది స్పష్టం."

పరిశుభ్రమైన ఫలహారాలకు
విశాల విశ్రాంతి సౌకర్యాలకు
రుచికరమైన భోజనానికి
★
నేతాజీ రెస్టారెంట్
బిసెంటురోడ్డు, బెజవాడ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandra[illegible]

END OF ISSUE